Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 1, no. 184

(Jun. 9, 1946)

బెజవాడ, 1946

Record no. 683

Prajāśakti

Vol. 1, no. 184

(Jun. 9, 1946)

Bejavāḍa, 1946

Record no. 683

Regd. No. 4486

16 పేజీలు

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 1] బెజవాడ 9—6—46 ఆదివారం [సంచిక 184

మిల్లు యజమానులకు అధిక లాభాలు

మద్రాస్, జూన్ 7

గ్రామాల్లో కొనుబడి ధరకు పైన ధాన్యానికి, జొన్నలు, సజ్జలకు మణుగుకి రూపాయి చొప్పున, కొర్రలు, రాగులు, వరిగె, అరిగె, ధాన్యాలకు మణుగుకు ముప్పావలా చొప్పున, బియ్యానికి మణుగుకి రూపాయిన్నర చొప్పున బోనసు ఇస్తామని మద్రాసు ప్రభుత్వం ప్రకటిస్తోంది. ప్రభుత్వానికిగాని, ప్రభుత్వ ఏజెంట్లకుగాని జూన్ ఆఖరు లోపల్లో ధాన్యం అమ్మినవారికే యీబోనసు వర్తిస్తాయని తెలియపర్చారు.

ఈ నిర్ణయం ప్రకారం రైస్ మిల్లుల వారికి ప్రభుత్వం అధికలాభాలు చేకూర్చిపెడుతోంది. రెండురకాల్లకు నాల్గు రూపాయల బోనసు యిమ్మనే అవకాశమైవచ్చిన మూడుపళ్ళ బియ్యానికి నాలుగున్నర రూపాయల బోనసు యిస్తోంది.

సాధారణ పరిస్థితుల్లో మనకు 6 రాష్ట్రాలు వచ్చేవి కావు!

లీగ్ కౌన్సిల్ లో జిన్నా

(మా విలేఖరి)

ఢిల్లీ, జూన్ 7

నిన్న ఉదయం జరిగిన అఖిల భారత ముస్లింలీగ్ కౌన్సిల్ రహస్య సమావేశంలో బ్రిటిష్ మంత్రుల ప్రణాళికను ఆమోదించాలనే తీర్మానం అధిక సంఖ్యాకులచే ఆమోదింపబడింది. సుమారు 400 మంది అనుకూలంగాను, 13 గురు వ్యతిరేకంగాను, అభిప్రాయం ప్రకటించారు. చాలామంది కౌన్సిల్ సభ్యులు తటస్థంగా ఉన్నారు. బెంగాల్ లీగు నాయకుడైన అబుల్ హషీం, ఆయన అనుచరులు, తమ ఉపన్యాసాలలో ప్రణాళికను తిరస్కరించారు. కాని వోటింగులో తటస్థంగా ఉన్నారు.

సాయంత్రం సమావేశంలో, తీర్మానం మీద తిరిగి చర్చ జరగకుండానే, సభ్యుల ఆమోదం పొందడానికి ప్రయత్నించారు. మౌలానా హజరత్ మొహానీ ఒక సవరణ ప్రతిపాదించారు. రాజ్యాంగ నిర్మాణసభకు సర్వాధికారాలు ఉండాలనీ, ఇండియానుంచి బ్రిటిష్ సైన్యాలను వెళ్ళగొట్టాలనీ సవరణ సారాంశం.

హజరత్ మొహానీ ఖిలాఫత్ ఉద్యమంలో ప్రముఖపాత్ర వహించి, ముస్లింలీగ్ లో అతివాద పక్షానికి చెందిన సభ్యుడు. ఈయన సవరణకు జిన్నా అనుమతి నీయలేదు. కారణం, అసలు తీర్మానంయొక్క ముఖ్యసూత్రాలకే అది వ్యతిరేకం అన్నారు. ఉదయం సమావేశంలో హజరత్ మొహానీ వ్యతిరేకత [illegible] యిలాదొడ్డిత్రోవను ప్రవేశించడం మంచిది కాదన్నారు.

ఈ పట్టిన, ఉదయం సమావేశంలో కలిగిన ఉపన్యాసాలు [illegible] ప్రతిబింబమని చెప్పవచ్చు. [illegible] నాయకత్వపు పాలసీని వ్యతిరేకించిన వారిలో ముఖ్యులు అబుల్ హషీమ్, హజరత్ మొహానీ, అబ్దుల్ ఖయ్యూం (కాశ్మీరు) గారలు. అబుల్ హషీమ్ ఉపన్యసిస్తూ, జిన్నాను ఈక్రిందివిధంగా ఎత్తిపొడిచినట్లు విన్నాను.

"మనం ఎప్పుడూ దెబ్బలాడుకొంటూ ఉండకూడదని జిన్నాగారు సిమ్లాలో ఉపన్యసించారు. హిందువులతోనూ, కాంగ్రెసుతోనూ ఎల్లప్పుడు దెబ్బలాడుకోకూడదని ఆయన అభిప్రాయమైతే, అది సరియైనది. బ్రిటిష్ సామ్రాజ్యవాదులతో మన దెబ్బలాట కొనసాగుతూనే ఉంటుంది."

బ్రిటిష్ ప్రణాళికను త్రోసిపుచ్చాలనివాదిస్తూ హజరత్ మొహానీ, కాంగ్రెసుతో రాజీచేసుకుంటే ఇంతకన్నా మంచి షరతులు వచ్చియుండేవని చెప్పారు. బ్రిటిష్ మంత్రులయెదుట జిన్నా తనకోర్కెలంటూ కొన్నిటిని పెట్టడంవల్ల, మంత్రులు తమనిర్ణయాలను లీగ్ మీద రుద్దుతున్నారని స్పష్టపరచాడు.

జిన్నాకు అబ్దుల్ ఖయ్యూం సవాలు

అబ్దుల్ ఖయ్యూం (ఇదివరలో అహరార్ నాయకుడు) మాట్లాడుతూ, గాంధీ - జిన్నా సమావేశం జరిగినప్పుడు జిన్నా రెండు ప్రధానాంశాలు ఒప్పుకోవలసింది గాంధీజీని అడిగాడు. (1) ముస్లింలంతా ఒకజాతి. (2) ముస్లిం జిల్లాలలో ముస్లిములకు సంపూర్ణాధికారం వుండాలి బ్రిటిష్ మంత్రుల ఎదుటకూడా జిన్నా ఆకోర్కెలనేఎందుకు పెట్టలేటని ప్రశ్నించారు. బ్రిటిష్ ప్రణాళికను అంగీకరిస్తే, ముస్లిం ప్రజలలోనే అంతఃకలహాలు వస్తాయనీ, పంజాబ్ - పఠాన్ - కాశ్మీర్ ప్రజలు ఒండొరులమీద కత్తులు దూసుకుంటారనీ వాదించారు.

జిన్నా వాదన

తీర్మానాని కనుకూలంగా కొందరు ఉపన్యసించడం పూర్తియాక, జిన్నా అంత్యోపన్యాసంలో, యీక్రింది కారణాలవల్ల బ్రిటిష్ ప్రణాళికను అంగీకరించాలని వాదించారు.

(1) పాకిస్తాన్ స్థాపన ముస్లింలీగ్ ఆశయంగానే ఇకముందుకూడా ఉంటుంది. కాంగ్రెసు ఒకసంవత్సరంలో స్వరాజ్యం వస్తుందని వాగ్దానంచేసినట్లు లీగ్ వాగ్దానం చేయదు.

(2) బ్రిటిష్ పరిపాలనక్రింద ముసల్మానులు చాలాకష్టాలుపడ్డారు. అందువల్ల మన మొదటి శత్రువు బ్రిటనే. కాని, రెండవ శత్రువుకూడాఉంది. అదే హిందూ కాంగ్రెసు. ఈ యిద్దరుశత్రువులకూ భేదం ఏమీలేదు.

"ఇప్పుడు మనం అనుభవించే పౌరసత్వ హక్కులుకూడా హిందూ సామ్రాజ్య వాదుల పెత్తనంక్రింద ఉండవు."

అనిఅన్నాడు జిన్నా. మొదటిశత్రువు మిత్రుడుకావచ్చు; రెండవశత్రువు శత్రువుగానే ఉండిపోవచ్చు, ననికూడా చెప్పాడు.

(3) ముస్లింలీగ్ చట్టసమ్మత పద్ధతుల ద్వారానే పోరాటం జరుపుతుంది. పాకిస్తాన్ ఏరియాలో అంబాలా డివిజను, అస్సాం రాష్ట్రం మనకు లభిస్తున్నాయి. సాధారణ పరిస్థితులలో యిది అసంభవమయేది. కాని, యిప్పుడు బ్రిటిష్ ప్రణాళిక ప్రకారం 6 రాష్ట్రాలు తప్పనిసరిగా వర్గీకరణ విధానంలో చేరుతాయి.

(4) రాజ్యాంగ నిర్మాణసభకు సర్వాధికారాలు ఉండవు. దాని నిర్ణయాలు కేవలం సిఫార్సులు మాత్రమే అంతిమ నిర్ణయం బ్రిటిష్ ప్రభుత్వంచేతుల్లోనే ఉంటుంది.

(5) ఈరాజ్యాంగ నిర్మాణసభలో ముస్లింలకు మెజారిటీ ఉండకపోయినా, ప్రతిష్టంభన కలగజేయడానికికొన్ని అవకాశాలుంటాయి.

(6) రక్షణశాఖ (సైన్యం వగైరా) కేంద్ర ప్రభుత్వానికే ఉన్నప్పటికీ, ఇదివరలో మాదిరిగా అది చాలా సంవత్సరాలవరకు బ్రిటిష్ ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది

చివరకు తీర్మానం ఆమోదింపబడింది. కాంగ్రెసు వ్యతిరేకత నెగ్గింది

రేపు కాంగ్రెసు నాయకులిక్కడ సమావేశం కాబోతున్నారు. తాత్కాలిక ప్రభుత్వంలో కాంగ్రెసు చేరడానికి వైస్రాయి ఒక ఎత్తువేయ బోతున్నాడని తెలుస్తోంది.

కాంగ్రెసు - లీగ్ సమాన ప్రాతినిధ్యాని కంగీకరిస్తే, మరోయిద్దరిని తాను నామినేటు చేస్తాననీ, ఆయిద్దరూ కాంగ్రెసుకు యిష్టులుగానే ఉంటారనీ, వైస్రాయి హామీయివ్వబోతున్నారు. అంటే, కేంద్రంలో కాంగ్రెసుకు 7 సీట్లు, లీగ్ కి 5 సీట్లు ఉంటాయని వాగ్దానం చేస్తాడన్న మాట :

ఈ విధంగా, కాంగ్రెసు - లీగ్ లకు సమానప్రాతినిధ్యం ఉంటుందని ఇటు జిన్నాను కాంగ్రెసుకు మెజారిటీ ఉంటుందని అటు కాంగ్రెసునూ సంతృప్తి పరచడానికి ఎత్తు వేస్తున్నాడన్న మాట :

బ్రిటిష్‌వర్గాల అభిప్రాయాలు

అఖిల భారత ముస్లింలీగ్ కౌన్సిలు, హజరత్ మొహానీ వంటి అతివాదుల అభిప్రాయాలను త్రోసిపుచ్చి, అరు [illegible] తమకు లభిస్తున్నాయిగదా అనే సంతృప్తితో బ్రిటిష్ ప్రణాళికను అంగీకరించడం [illegible] స్వాతంత్ర్య శత్రువులకు ఆనందంగా ఉంది. లీగ్ నిర్ణయాన్ని ప్రశంసిస్తూ, కన్సర్వేటివ్ పార్టీ పత్రిక "డెయిలీ టెలిగ్రాఫ్" [illegible] వ్రాసింది.

"జిన్నాగారి నాయకత్వం క్రింద ముస్లింలీగు చక్కని నిర్ణయానికి వచ్చింది. దేశాన్ని అంతర్యుద్ధ ప్రమాదంనుంచి కాపాడింది. చక్కని రాజకీయ చతురత ఈ నిర్ణయంలో గోచరిస్తూంది."

తాత్కాలిక ప్రభుత్వంలో ముస్లింలీగు సమాన ప్రాతినిధ్యం కోరుతూన్నప్పటికీ, వైస్రాయి తన చాకచక్యంవల్ల, సంప్రతింపులవల్ల, రాజీ చేయగల్గుతాడని ఆశ వెల్లడించింది.

"లండన్ టైమ్సు" (కన్సర్వేటివ్) ఇలా వ్రాసింది:

"జిన్నాగారు, ఆయన సహచరులుకలిసి నిన్న గావించిన నిర్ణయం, యదార్థ పరిస్థితులకనుగుణ్యంగా ఉంది. ఇదిముస్లింప్రజలకు, భారతదేశానికి శ్రేయోదాయకమైన నిర్ణయం."

కాని "మాంచెస్టర్ గార్డియన్" "న్యూస్ క్రానికల్" వంటిలిబరల్ పార్టీ పత్రికలు కూడా ముస్లింలీగునిర్ణయాన్ని ప్రశంసిస్తూ వ్యాఖ్యలు వ్రాశాయి. ఎలాగైనా భారతదేశంలో ప్రతిష్టంభన అంతమొందింది. బ్రిటన్ - భారతదేశాల మధ్య సఖ్యత ఏర్పడ్డమే వీరి ప్రధానాశయం. "మాంచెస్టర్ గార్డియన్" యిలా వ్రాసింది :

"చిరకాలంనుంచి సంపూర్ణాధికారాలుగల పాకిస్థాన్ స్థాపనకొరకు పట్టుబట్టిన జిన్నా, ఇప్పటికి దూరదృష్టితో రాజీకి అంగీకరిస్తున్నారు. పాకిస్తాన్ మూలసూత్రాన్ని గుర్తిస్తున్నారు."

(మిగతా 2 వ పేజీలో)

బ్రిటిష్ పరిపాలనను కొనసాగించడమే బ్రిటిష్ ప్రతిపాదనల ఉద్దేశం

భారత విద్యార్థి ఫెడరేషన్ తీర్మానం

నాగపూర్, జూన్ 7

బ్రిటిష్ ప్రతిపాదనలను ఖండిస్తూ భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాద పరిపాలనను ఏదోవిధంగా కొనసాగించడమే బ్రిటిష్ ప్రతిపాదనల ఉద్దేశ్యమని ఇవాళ నాగపూర్ లో సమావేశమైన అఖిలభారత విద్యార్థి ఫెడరేషన్‌వారు తీర్మానించారు. ఈసమావేశంలో 500 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.

భారత స్వాతంత్ర్యాన్ని స్పష్టంగా నిర్వచించాలనీ, తాత్కాలిక జాతీయప్రభుత్వానికి నిజమైన అధికారాలు సంక్రమించాలనీ, వెంటనే బ్రిటిష్ సైన్యాలు వెళ్ళిపోవాలనీ, సంస్థానాల్లోను బ్రిటిష్ ఇండియాలోను ఉన్న ప్రజలకు స్వాతంత్ర్య ప్రజాస్వామ్య పునాదుల మీద తమ రాజ్యాంగాన్ని తామే నిర్మించుకొనేహక్కును గుర్తించాలనీ, కాంగ్రెస్ - లీగులు బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలని తీర్మానం కోరుతూంది

తర్వాత రైల్వేకార్మికుల సమ్మెను బలపరుస్తూ మరొక తీర్మానం చెయ్యబడింది. కరువు ఎదుర్కొనడంలో రాష్ట్రాల్లోని ప్రజా ప్రభుత్వాలకు పూర్తిగా సహకారం చేస్తామని మరొక తీర్మానం చేశారు.

Microfilmed from photocopy

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

ప్రణాళికను తోసివెయ్యాలి

కాంగ్రెసు సోషలిస్టుల ప్రకటన

బొంబాయి, జూన్ 8

బ్రిటిష్ ప్రతిపాదనలను నిరాకరించవలసిందిగా కాంగ్రెసును కోరుతూ, ఇవాళ, శ్రీమతి అరుణా అసఫాలీ, శ్రీ జయప్రకాశ నారాయణ, అచ్యుత పట్వర్ధన్, డాక్టర్ రామమనోహర లోహియాగార్లు ఒక ప్రకటన చేశారు.

"భారత స్వాతంత్ర్యానికి ప్రధానసూత్రాలు (1) విదేశీ పెత్తనం పూర్తిగా పోవాలి; (2) ప్రజల్లో ఆర్థికంగాను, రాజకీయంగాను ఐకమత్యం కావాలి; (3) ప్రజా స్వామిక పరిపాలన ద్వారా మన ఆర్థిక రాజకీయ సంబంధాల్లో సమానత్వం రావాలి; (4) మత సంబంధమైన ప్రాంతీయ విభేదాలను త్రోసివుచ్చి, ప్రతి ఒక్క పౌరునికి ఆర్థికంగాను, సాంఘికంగాను, రాజకీయంగాను సమాన స్థాయి ఏర్పడాలి.

"ఈ స్వాతంత్ర్య సూత్రాలను వదులుకొంటూ, మన ప్రజలశక్తిమీద విశ్వాసం వుంచి, ఎన్ని త్యాగాలకయినా మనం సిద్ధమవుతామా? లేక, మనల్ని లొంగదీసి ప్రతి విషయంలోను వ్యతిరేకించిన పార్టీలతోను వ్యక్తులతోను చేతులు కలుపుతామా? వ్యతిరేక శక్తులతో చేతులు కలిపేటట్లయితే, కాంగ్రెసు ఇన్నాళ్ళనుంచీ పోషించిన ప్రజాశక్తులు చిన్నాభిన్నమై పోతాయి.

"బ్రిటిష్‌వాళ్ళకు ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ పెత్తనమనేది పూర్తిగా లేకుండా పోవాలి. అలా కానప్పుడు సంపూర్ణ స్వాతంత్ర్యము అనేది వటాటోపం మాత్రమే అవుతుంది. బ్రిటిష్ పెత్తనం పూర్తిగాపోవడమంటే రాజ్యాంగ నిర్మాణసభ సమావేశ మయ్యేలోపుగా భారతదేశం నుంచి బ్రిటిష్ సైన్యాలు వెళ్ళిపోవాలి. దీనితోపాటు, గత మూరేళ్ళ నుంచీ వ్యయంగాగానీ, మన పెట్టుబడిదార్లతో కలిసిగానీ, భారత దేశాభివృద్ధిని అరికడుతూ వచ్చిన బ్రిటిష్ పెట్టుబడిదార్లు కూడా వైదొలగాలి. అలాగే తాత్కాలిక ప్రభుత్వం అమలులోకి రావడంతోటే వైస్రాయి యొక్క సర్వాధికారాలూ పోవాలి. ఈ సంధికాలంలో సంస్థానాధిపతులు ప్రజాపౌరసత్వ హక్కులను తగ్గించెయ్యడం మన లక్ష్యాన్నే చెడగొడుతుంది.

"భారత స్వాతంత్ర్యానికి ఇవే ప్రధానమైన సోపానాలు.

స్వాతంత్ర్యానికి పునాదులు

"ఇక రెండవది - జాతియైక్యత, ప్రజాస్వామికం — ఇవి మన స్వాతంత్ర్యానికి పునాదులు. మనం ఏ రాజీ చేసుకున్నా మన ఐక్యత మాత్రం చెడకుండా చూసుకోవాలి.

"విదేశ వ్యవహారాలు, రక్షణ కనుచేతిలో వున్నంతమాత్రాన ఈ నాడు ఏ కేంద్ర ప్రభుత్వమూకూడా దేశ ఐక్యతను నిలబెట్టలేదు. అధికారం లేకుండా, కేంద్ర ప్రభుత్వాన్ని నిర్మించి ప్రయోజనం లేదు.

"బ్రిటిష్ ప్రతిపాదనల ప్రకారం "రాష్ట్రాలను తప్పనిసరిగా గ్రూపులలో చేర్చడం వల్ల, బ్రిటిష్ గుత్త పెట్టుబడిదార్లు పరోక్షంగా మన ఆర్థిక జీవితంమీద పెత్తనం చెలాయించే అవకాశం వుంది. దీన్ని అపడానికి కేంద్రానికి అధికారం ఉండదు.

"నూతన రాజ్యాంగంలో వుండే శక్తులను బట్టి స్వాతంత్ర్యానికి ఒక స్వరూపం ఏర్పడుతుంది. అసలు పునాదులే ప్రజాస్వామికానికి వ్యతిరేకంగా వున్నప్పుడు స్వాతంత్ర్యమనేది వగటేశం అవుతుంది.

"ప్రస్తుతం వున్న శాసనసభలకు ఎన్నికలు జరిగినప్పుడు చాలామంది కాంగ్రెసువాదులు జైళ్ళలో వున్నారు. అనేక రాష్ట్రాల్లో ముస్లిం నియోజక వర్గాల్లో అక్రమాలు జరిగాయి. ప్రస్తుత శాసనసభలు, దేశంలోని విభిన్నమైన జాతీయ శక్తులకు ప్రాతినిధ్యం వహించవు. కనుక రాజ్యాంగ నిర్మాణసభకు, సయోజన వోటింగుపద్ధతితో ప్రజలే నూటిగా సభ్యుల్ని ఎన్నుకోవాలి.

"సంస్థాన ప్రజల ప్రజాస్వామిక హక్కులను తిరస్కరించి, బ్రిటిష్ మంత్రులు దేశంలోని విచ్ఛిన్న శక్తులకు ప్రోత్సాహంఇచ్చారు.

"తమ దేశంలో సోషలిజం తెచ్చామని చెప్పుకొనే లేబరు ప్రభుత్వం విదేశాల్లో సామ్రాజ్యవాదాన్ని వదలుకో గోరడం లేదనడానికి ఇదొక్కటే చాలు.

"రాష్ట్రాలు తప్పనిసరిగా గ్రూపుల్లో చేరాలనడంవల్ల, రాజ్యాంగానికి పునాదిఅయిన రాష్ట్రీయ స్వాతంత్ర్యం పోతున్నది.

"తాత్కాలిక ప్రభుత్వంలో కాంగ్రెస్ లీగ్ సమాన ప్రాతినిధ్యమూ వైస్రాయికి వీటో హక్కూలూ వున్నాయి. ఇవి నూతన రాజ్యాంగంలోగూడా ప్రవేశిస్తాయి.

"ఈపరిస్థితుల్లో బ్రిటిష్‌ప్లానుతో ఏమాత్రం సహకరించినా, జాతీయశక్తులు విచ్ఛిన్నమవుతాయి." కనుక బ్రిటిష్ ప్రతిపాదనను త్రోసివుచ్చవలసిందని శ్రీమతి అరుణా అసఫాలీ మొదలైనవారు కాంగ్రెసును కోరుతున్నారు.

గ్రూపులపద్ధతి పనికిరాదు

లాహోర్, జూన్ 8

బ్రిటిష్‌మంత్రులు ప్రతిపాదించిన ఏగ్రూపులోను పంజాబురాష్ట్రం చేరగూడదని ఇవాళ పంజాబురాష్ట్ర కాంగ్రెస్ కార్యవర్గం తీర్మానించింది.

బ్రిటిష్ ప్రతిపాదనల ప్రకారం తక్షణ స్వాతంత్ర్య ప్రకటనలేదు. తాత్కాలిక జాతీయప్రభుత్వంపనిచేసేటప్పుడు వైస్రాయికి వీటో హక్కు ఉంటుంది. రాజ్యాంగ నిర్మాణసభకు సర్వాధికారాలులేవు. రాష్ట్రాలను బలవంతంగా గ్రూపుల్లో ఇరికిస్తారు. మతదృష్టిలో రాజ్యాంగ సభకు ఎన్నికలు జరుగుతాయి. సిక్కులవంటి మైనారిటీలకు రక్షణలేదు. కనుక ఈ విషయంలో కాంగ్రెసు హైకమాండు శ్రద్ధవహించాలని పంజాబు కార్యవర్గం హెచ్చరించింది.

అంజుమాన్-ఇ-వతన్ వ్యతిరేకత

క్వెట్టా, జూన్ 7

తప్పనిసరిగా వివిధరాష్ట్రాలు కొన్నిగ్రూపులలో చేరాలని విధిస్తూ, బ్రిటిషుమంత్రులు చేసిన ప్రతిపాదనలను బెలూచిస్థాన్ అంజుమాన్-ఇ-వతన్ కార్యవర్గం ఖండిస్తూ తీర్మానించింది. బ్రిటిష్‌మంత్రులు బెలూచీస్థాన్‌ను 'బి' గ్రూపులో చేర్చారని, దీనివల్ల బెలూచీస్థాన్ ప్రజలహక్కులకు భంగం వాటిల్లుతుందనీ, తీర్మానించారు.

కాలత్ సంస్థానంలోని షాహీజిర్గా సభ్యులకు రాజ్యాంగ నిర్మాణసభకుజరిగే ఎన్నికల్లో నిలబడే హక్కు ఉండకూడదని కార్యవర్గం తీర్మానించింది.

రాష్ట్రాలతో సంప్రతించకుండా కాంగ్రెస్ కార్యవర్గం తీర్మానించరాదు

కరాచీ, జూన్ 8

"వివిధ రాష్ట్రాలు తప్పనిసరిగా గ్రూపుల్లో చేరాలనే దానికీ, తాత్కాలిక ప్రభుత్వంలో కాంగ్రెస్ లీగుల సమాన ప్రాతినిధ్యానికీ, రాష్ట్రాలతో సంప్రదించకుండా కాంగ్రెస్ కార్యవర్గం ఏ నిర్ణయమూ చెయ్యదని నమ్ముతున్నాము." అని సింధు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ చోటూరాం గిద్వానీగారు మౌలానా అబుల్‌కలాం ఆజాదుకు తంతినిచ్చారు.

ప్రతిష్ఠ అంతా బ్రిటిష్ మంత్రులదే!

ప్రకాశంగారి జోహారులు

మద్రాసు, జూన్ 7

బ్రిటిష్ సామ్రాజ్యవాదపరిపాలనను భారతదేశంలో కొనసాగించడం కోసం బ్రిటిష్ మంత్రులు చేస్తున్న కుట్రను భారత ప్రజలందరూ పసిగట్టారు. బ్రిటిష్ ప్రతిపాదనలు భారత స్వాతంత్ర్యానికి మార్గం కాదని వివిధ ప్రజాసంఘాలు కోడుతున్న ఈ సమయంలో, మద్రాసు ప్రధాని శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులుగారు తమ మామూలు మొతవాద ధోరణిలో బ్రిటిష్ మంత్రులకు జోహారులిస్తున్నారు.

"బ్రిటిష్ మంత్రుల ప్రతిపాదనలను అత్యధిక మెజారిటీతో లీగు అంగీకరించినందుకు నేను ఆనందిస్తున్నాను.

"రేపు రాజ్యాంగ నిర్మాణసభ చెయ్యవలసిన పని కష్టాలతో కూడిందే. కాని, అత్యంత సమర్థులు రాజ్యాంగ సభలో ప్రవేశించి, అలస్యం చెయ్యకుండా, రెండేళ్ళ లోపుగా పని పూర్తిచెయ్యాలి.

"ఇండియా కార్యదర్శి పెథిక్ లారెన్సు, అతని సహచరులు సర్ స్టాఫర్డు క్రిప్సు, ఎ. వి. అలెగ్జాండరుగార్లు చాలా వినాయితీతో కాయకష్టులా పనిచేశారు. ప్రతిష్ఠ అంతా వాళ్ళదే" అని శ్రీ ప్రకాశం పంతులుగారు ప్రకటించారు.

★

కృష్ణమీనన్

లండన్, జూన్ 6

ఇండియా లీగ్ కార్యదర్శి కృష్ణమీనన్ మాత్రం లీగ్ తీర్మానాన్ని విమర్శ దృష్టితో చూశారు. ఆయన ఇలా ప్రకటించారు:

"పాకిస్తాన్ సమస్య విషయంలో ముస్లింలీగ్ ఎంతమాత్రమూ క్రిందికి దిగిరాలేదు. వివిధ రాష్ట్రాలను బలవంతంగా కొన్ని గ్రూపులలో చేర్చాలనే నిబంధన బ్రిటిష్ ప్రణాళికలో ఉంది. ముస్లింలీగ్‌కి కావాలసిందికూడా యిదే"

విప్లవవీరుల చరిత్రలు

పృథ్వీసింగు	0 12 0
భగత్ సింగు	0 6 0
చిట్టగాంగు విప్లవ వీరులు	1 0 0
గదర్ వీరులు	0 10 0

ప్రతి పట్టణంలోను మా పుస్తకాల షాపులున్నాయి. వెంటనే కొనండి.

లీగ్ తీర్మాన పూర్తిపాఠం

ఢిల్లీ, జూన్ 8

ఈవేళ సాయంకాలం అఖిలభారత ముస్లిం లీగ్ కౌన్సిల్ సమావేశమై, క్రింది తీర్మానం గావించింది:

"బ్రిటిష్ మంత్రుల ప్రణాళికలో, పాకిస్తాన్ కోర్కెను వ్యతిరేకిస్తూ వ్రాయబడిన 6, 7, 8, 9, 10, 11 పేరాలు అసమర్థనీయము, అన్యాయము, ఆకారణము. అవి యావకవారలిప్రాయపడుతున్నారు. అవి బ్రిటిష్ ప్రభుత్వం తరపున వెలువడిన అధికార ప్రకటనలో ఉండదగినవికావు. ఆపేరాలలో గావింపబడిన వక్రభాష్యం, ఉపయోగింపబడిన భాష, చూస్తే, హిందు ముస్లిం సంతృప్తిపరచడానికి, ముస్లిం వాంఛను తిరస్కరించడానికి, మాత్రమే అభిప్రాయబడినట్లు స్పష్టమవుతుంది.

"అంతేకాదు అమాత్య ప్రణాళికలోనైన తెల్పిన పేరాలకు, 5, 12 పేరాలకు మధ్య వైరుధ్యంఉంది. 5, 12 పేరాలసారాంశం ఇది.

(1) హిందూ పరిపాలనలో బానిసత్వం అనుభవించవలసి ఉంటుందని ముస్లిములు ఆందోళన చెందుతున్నారనే విషయం గుర్తింపబడింది.

(2) ఈ భయం ముస్లిములలో ఎంతగా నాటుకొని వ్యాపించిందంటే కేవలం కాగితంమీద వారికి రక్షణలిస్తే అది తొలగదు.

(3) తమ విజ్ఞానం, మతం, ఆర్థిక వ్యవహారాలు మొదలైనవాటిమీద ముస్లిములకు సంపూర్ణాధికారం ఉంటేగాని ఇండియాలో శాంతి ఉండదనే విషయం అంగీకరింపబడింది.

(4) అఖండ భారతదేశంలో హిందువులకే ఆధిక్యం ఉంటుందిగనుక, ముస్లిం ప్రజలు వైజ్ఞానిక, రాజకీయ, సాంఘిక జీవితం అణగద్రొక్కబడుతుందనే అనుమానానికి ఆధారంఉంది.

సర్వ స్వతంత్రం గలిగిన పాకిస్తాన్ స్థాపనే భారతముస్లింల ధ్యేయమని ఈకౌన్సిల్ పునరుద్ఘాటిస్తోంది. మాసర్వ శక్తులను వినియోగించి, అన్ని మార్గాలను చేబట్టి, మా పాకిస్తాన్ ఆశయాన్ని సాధిస్తామనీ, ఇందుకెన్ని త్యాగాలైనా చేస్తామనీ - ఈ సమావేశం స్పష్టపరుస్తోంది.

"ఐనా, భారత రాజ్యాంగ సమస్యను శాంతియుతంగా పరిష్కరించడం లీగ్ అభిమతం గనుకనూ, 6 ముస్లిం రాష్ట్రాలను బలాత్కారంగా బి. సెక్షన్, సి. సెక్షన్‌లలో చేర్చడం ద్వారా పాకిస్తాన్ మూలసూత్రం అంగీకరించబడ్డందువల్లను, ముస్లింలీగ్ అమాత్యప్రణాళికను అమలుజరపడంలో తోడ్పడుతుంది. సర్వ స్వాతంత్ర్యంగల పాకిస్తాన్ ఎప్పటికైనా సాధించబడగలదనే ధీమాతోనే యిలా సహకారం చేస్తున్నాం.

"భారతరాజ్యాంగ నిర్మాణసభ, వివిధ గ్రూపుల సమావేశాలు ఎట్టిరాజ్యాంగ చట్టాలను తయారుచేస్తాయోచూచి, ఆతర్వాత ముస్లింలీగ్ తనవైఖరిని నిర్ణయించుకుంటుంది ఈతీర్మానాన్ని ఏదశలోనైనా మార్చుకోవడానికి అధికారం ఉంటుంది"

(మొదటి పేజీ తరువాయి)

బ్రిటిష్ వర్గాల అభిప్రాయాలు

లండన్, జూన్ 7

"ఇండియా నుంచి ఇంత చక్కని వార్త వస్తుందని మనం ఊహించనైనాలేదు. యీమధ్య ఎప్పుడూ ఇటువంటి వార్తను మనం వినలేదు." అని మ్యాన్‌చెస్టర్‌గార్డియన్ పత్రిక వ్రాసింది.

లేబర్‌పార్టీ సభ్యులలో చాలమంది లీగర్ల నిర్ణయం ఇండియా - బ్రిటన్‌లమధ్య రాజీ జరగడానికి తప్పకతోడ్పడుతుందని సంతృప్తి వెల్లడిస్తున్నాయి.

నూలులో దొంగమార్కెటును అరికట్టాలి

చేనేత గుడ్డకుకూడ రేషనింగ్ పెట్టాలి

గుడ్డ కరువు నానాటికీ తీవ్రమవుతోంది. మిల్లుగుడ్డ ప్రజల కందుబటలేదు. చేనేతగుడ్డమీద కంట్రోలు లేకపోవుటవల్ల ఐదు ఆరు రెట్లు గూడ ధరలు పెరిగిపోయినవి. అందుచే రైతులు కూలీలు కార్మికులు చిన్నరకు పట్టణ మధ్య తరగతివారు పేతం గుడ్డకొరకు నానాఇవస్థలు పడుతున్నారు. విద్యార్థులు సైతం చిరుగు బట్టలు వేసుకోవడం మామూలయిపోయింది. ఇక కూలీలసంగతి చెప్పనే అవసరంలేదు. అనేక సంగుల బట్టల ముక్కలు అతుకులు వేసుకొని వడలు దాచుకొనే కూలీ స్త్రీలు ఎందరో నిత్యం కనబడుతున్నారు. బట్టల కొట్లవద్ద ప్రజలు గుంపులుగా కూడటం, వర్తకులకు మద్దతుగా వచ్చి పోలీసులు ప్రజలమీద లాఠీచార్జీలు చేయడం జరుగుతోంది.

మద్రాసురాష్ట్రంలో మొదటగా ఒకపంపక విధానం ప్రవేశపెట్టబడింది. దీని ప్రకారం మిల్లు బట్టల వర్తకులు తమకు వస్తున్న కోటాలో సగభాగం తమవద్ద అలవాటుగా కొంటున్నవారి పేర్లను రిజిస్టరు చేసుకొని వారికి, మిగతాసగం ఇతరప్రజలకుఅమ్మాలి. కాని దీనివల్ల దొంగమార్కెట్లు అరికట్టబడలేదు. వర్తకులు తమ చుట్టపక్కాలపేర్లు రిజిస్టరు చేసుకొని బ్లాకు మార్కెట్టు సాగించడం మొదలు పెట్టారు. అందుచే ప్రజలలో అసంతోషం బయలుదేరింది. బెజవాడ సర్పారావుపేట మొదలైన పట్టణాలలో ప్రజాసమూహాలమీద లాఠీచార్జీలుగూడ జరిగాయి.

తరువాత పై విధానం రద్దుచేయబడింది. కొన్ని పట్టణాలలో మరొక విధానం ప్రవేశపెట్టబడింది. దీని ప్రకారం ప్రతి పట్టణంలోని బట్టల కొట్లలో కొన్ని ఆ పట్టణానికి, కొన్ని పరిసర గ్రామాలకు నిర్ణయింపబడినవి. పట్టణానికి ప్రత్యేకించబడిన కొట్లు వార్డులవారీగా విభజింపబడినవి. పట్టణాలలో రేషను కార్డులు చూపి గుడ్డను తెచ్చుకోవచ్చును. గ్రామాలలోనివారు గ్రామమున్సిపు నుంచి సర్టిఫికెట్లు తెచ్చుకోవాలి. ఈస్కీము ప్రకారం ఇంతగుడ్డ ఇవ్వాలనే బాధ్యత వర్తకునిపై లేదు. ఈ విభజనవల్ల పట్టణాలలోవారికికొంత మేలు జరిగినా, గ్రామాలవారికి ఏమీ జరుగలేదు. అయినప్పటికీ వర్తకులు దీన్నివ్యతిరేకించారు.

కాంగ్రెసు మంత్రివర్గపు స్కీము

ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి ప్రకాశం పంతులుగారు, బట్టసమస్యను పరిష్కరించడానికి మద్రాసుశాసనసభలో ఒకస్కీమును ప్రకటించారు. దానిలోని ముఖ్యాంశాలివి.

(1) కేంద్రప్రభుత్వం మద్రాసురాష్ట్రానికి మిల్లుబట్ట చేనేతగుడ్డ కలిపి, మొత్తం పెద్దలకు పిన్నలకు ప్రతిఒక్కరికి సుమారు 11 గజాలు వస్తుందని అంచనావేసింది. దానిలో మిల్లుగుడ్డ 4 గజాల చిల్లర, చేనేతగుడ్డ 7 గజాలలోపుగా ఉంటుంది. ఇతరరాష్ట్రాలలో కొన్నిటికి ఎక్కువ మిల్లుగుడ్డకోటా నిర్ణయించబడింది ఇది అన్యాయం గనుక, మద్రాసురాష్ట్రానికిగూడ ఇతరరాష్ట్రాలతోపాటు సమానకోటాలకోసం ప్రయత్నం జరుగుతుంది.

(2) మిల్లుబట్టల పంపకానికి జిల్లా తాలూకా గ్రామసంఘాలు నామినేటు చేయబడతాయి. వీనిలో ప్రజలలోనివారు కొందరు వర్తకులలో కొందరూ, ప్రభుత్వోద్యోగులు ఉంటారు.

(3) జిల్లాకు నియమింపబడిన మిల్లుబట్ట జిల్లా సంఘ సలహాతో, వివిధ తాలూకాలకు పంచబడుతుంది ఆవాగే తాలూకా సంఘ సలహాతో, తాలూకాలోని వివిధ గ్రామాలకు పంచబడుతుంది. గ్రామానికి నిర్ణయింపబడిన గుడ్డను గ్రామంలోని ప్రజలకు ఎలా పంచాలో నిర్ణయిస్తారు.

(4) మిల్లుబట్టల పంపకం మాత్రం వర్తకులకు చేతుల్లోనే ఉంటుంది జిల్లాలోని టోకు వర్తకులు వివిధ పట్టణాలలోని గ్రామాలలోని చిల్లర వర్తకులకు, గుడ్డల పంపక సంఘాలు నిర్ణయించిన కోటాల ప్రకారం పంపుతారు. పట్టణాలలోని వార్డులు, గ్రామాలు, ఈచిల్లర వర్తకులకు గుడ్డ పంపిణీకిగాను, పంచబడతాయి.

(5) చేనేతగుడ్డ పంపకం బాధ్యత ప్రభుత్వం తీసుకోదు. ఇప్పుడు ఏ విధంగా అమ్మకం కొనుగోలు జరుగుతుందో అదే కొనసాగుతుంది. కాని ఒక టోకు వర్తకుడు మరొక టోకువర్తకునికి చేనేతగుడ్డ అమ్మడం నిషేధింపబడుతుంది టోకువర్తకుడు చిల్లర వర్తకుని కేనిధంగా అమ్మాలనే నిర్ణయం చేయబడుతుంది.

సొంతంగా నేసుకునే చేనేత కార్మికుడు తనకు ఉత్పత్తి అయ్యే బట్టలపై 100 కి

కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు

15 రు. లాభం వేసుకోవచ్చు. దీనిపైన టోకు వ్యాపారులైతే 100 కి 4. చిల్లర వ్యాపారు 100 కి 10 రు చొప్పున లాభాలు వేసుకొని అమ్మవచ్చును. ప్రతి వర్తకుడు తను అమ్మే గుడ్డపై ధరలను తెలియజేసే చీటీలను విధిగా అంటించాలి.

మాస్టరు వీవర్లకు నేసే చేనేత పారిశ్రామికులకు వచ్చే మజూరీలవిషయంలో ప్రభుత్వం జోక్యం గల్పించుకోదు.

ఈ స్కీము అచరణలోకివస్తే ప్రస్తుతం చేనేతబట్టల ధరలలో 100 15 రు. మాత్రమే తగ్గుతుంది.

5 ప్రతి గ్రామాన్ని గుడ్డతో స్వయం పోషకంగా తయారుచేయడానికి, ఖద్దరు ప్రోత్సహింపబడుతుంది.

చేనేత గుడ్డను గూడ రేషనింగు విధానంలోకి తేవాలి

పై స్కీములోని, మద్రాసు రాష్ట్రానికివచ్చే మిల్లుగుడ్డ కోటాను రేషనింగు ప్రకారం పంచడం అనే విషయాన్ని ప్రజలు హర్షించుతారు. కాని మద్రాసు రాష్ట్రంలో ఎక్కువగా ఉత్పత్తి అయ్యే చేనేత గుడ్డమీద, నామమాత్రమైన కంట్రోలుతో కాంగ్రెసు మంత్రివర్గం తృప్తిపడడం సరియైనదిగాదు. ఈ స్కీము ప్రకారం ప్రతివర్తకుడూ తన ఇష్టంవచ్చిన రెట్లు గుడ్డమీద వేసుకొని అమ్ముకొనుటకు అవకాశంఉంది. మిల్లుగుడ్డకు వలె ప్రభుత్వము గుడ్డల రకాలు, వాటి రేట్లు నిర్ణయించదు; అందుచేతనే ప్రధానామాత్యుడు చేనేత గుడ్డకు ప్రస్తుత రేట్లకు 100 కి 15 రు. మాత్రమే తగ్గుతాయని అన్నాడు దీనివల్ల అంతగా ప్రయోజనం ఉండదు. ఎందువల్లనంటే కంట్రోలు లేకపోవుటవల్ల చేనేత గుడ్డధరలు ఐదు ఆరు రెట్లుగూడ పెరిగినవి. ఇంతవిపరీతమైన ధరలలో 100 కి 15 తగ్గితమంతే ఏమీ అంత గమనించదగిన విషయంగాదు పైగా ధరలు నిర్ణయించే అధికారం వర్తకులకే వదలివేయుట వలన వారు ఈమాత్రమైనా తగ్గించుటానికి అవకాశంలేదు.

స్కీముప్రకారం చేనేత పారిశ్రామిక జీవితం నూస్టరు వీవరు చేతిలోవదలి వేయబడింది. వారిమజూరీలు నిర్ణయంలేదు. మాస్టరు ఇష్టమొచ్చినంత ఇయ్యవచ్చును. అందుచే మన రాష్ట్రానికి ప్రతి ఒక్కరికీ అంచనా వేయబడిన బట్టకోటా 11 గజాలలో 7 గజాలలోపు చేనేతగుడ్డయే అయినపుడు, చేనేతగుడ్డను గూడ రేషనింగు విధానంలోనికి తీసుకురానిదే గుడ్డకరువు కొంతవరకైనా పరిష్కారంగాదు. ప్రభుత్వమే చేనేత గుడ్డకు విపరీత ధరలు కంట్రోలుచేసి, ఆగుడ్డనంతా తానేకొని, మిల్లుబట్టవలెనే వానిమీద ధరలు వేయించి, అమ్మించే బాధ్యతతీసుకోవాలి. చేనేత పారిశ్రామికులకు న్యాయమైన మజూరీలు గూడ నిర్ణయించాలి.

బట్టల పంపక కమిటీలు ప్రజలచే ఎన్నుకోబడాలి

పై స్కీములో బట్టల పంపక కమిటీలు ప్రభుత్వోద్యోగులకు సలహాఇచ్చే సంఘాల సూత్రమే. వీటినిర్ణయాలు ఉద్యోగస్తులుపాటించాలనే నియమంలేదు. అంతేగాక ఈకమిటీలు ప్రభుత్వోద్యోగులచే నామినేటుచేయబడతాయి. అందుచే ఈ కమిటీ ప్రస్తుత ఆహారకమిటీలవలెనే ఉద్యోగుల దయా ధర్మాలమీద ఆధారపడి ఉండాలి ఇటువంటి కమిటీలవల్ల ప్రయోజనం లేదు. గ్రామ కమిటీలు గ్రామ ప్రజలందరిచే ఎన్నుకోబడాలి. ఈకమిటీలనుండి తాలూకా కమిటీలు వానినుండి జిల్లా కమిటీలు ఎన్నుకోబడాలి. తాలూకా జిల్లా కమిటీలలో ఒకరిద్దరు వర్తకుల ప్రతినిధులనుగూడా తీసుకోవచ్చును. ఈ కమిటీల నిర్ణయాలు ఉద్యోగులు పాటించాలి. ఇటువంటి ప్రజాభిమానాన్ని చూరగొన్న కమిటీలే గుడ్డ కరువును పరిష్కరించడంలో తోడ్పడగలవు

ప్రధాన మంత్రి ప్రవేశపెట్టిన స్కీము ప్రకారం, చేనేతగుడ్డ మిల్లుగుడ్డ కలిపి ప్రతి ఒక్కరికి సుమారు 11 గజాల గుడ్డ మాత్రమే వస్తుంది. గుడ్డ కొరతను తీర్చడానికి ఖద్దరును ప్రోత్సహించడాన్ని ఎవ్వరూకాదనరు కాని దానితోనే కొరతనుతీర్చివేయగలమనుకోవడం పొరపాటు. ఇంతపెద్ద జాతీయోద్యమం ఖాదీ ఉద్యమానికి అండగాఉన్న పరిస్థితులలోనే, ఆంధ్రతమిళనాడులలో ప్రకాశంగారి లెఖ్ఖలప్రకారమే 4000 మంది నేతగాండ్రు మాత్రమే ఖద్దరు నేస్తున్నారు. మొత్తం 45 లక్షల గజాలగుడ్డమాత్రమే ఉత్పత్తి అవుతోంది.

మిల్లుగుడ్డ నూలు అధికంగా ఉత్పత్తి చేయాలి

అందుచే అసలుగుడ్డతరుగును భర్తీచేయాలంటే,

(1) ప్రస్తుతం మిల్లులలో ఉత్పత్తి అయ్యేగుడ్డ ఏమాత్రం బ్లాకుమార్కెట్టులోకి పోకుండాచూడాలి.

బట్టలకరువు పరిష్కారానికి సూచనలు

(2) ఎక్కువ పెట్టుబడిపెట్టి, ఎక్కువ గుడ్డను ఉత్పత్తి చెయ్యాలి. కొత్త యంత్రాలను దిగుమతిచేసి కొత్త ఫ్యాక్టరీలను నిర్మించాలి. అధికోత్పత్తి విధానానికి అడ్డుతగిలే మిల్లు యజమానుల మిల్లులను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని నడిపించాలి.

ఇప్పుడు ధనికులువాడే ఆరీసుగల గుడ్డను ఉత్పత్తి చేయడంలో చాల శ్రమ వృథా అవుతోంది. సామాన్య ప్రజలువాడే చౌక గుడ్డలే ఉత్పత్తి అయ్యేలా చూడాలి.

3. చేనేత గుడ్డనుగూడ ఎక్కువ ఉత్పత్తి చేయడానికి మార్గాలు, వెతకాలి. ప్రస్తుతం నెలలో 10 రోజులకు మాత్రమే సరిపోయే నూలు కోటా ఇయ్యబడుతోంది, బ్లాకు మార్కెట్టులో కంట్రోలు రేటుకు ఐదురెట్లు నూలు అమ్మబడుతోంది. అందుచే ప్రస్తుతం నూలు మిల్లుయజమానులు, వర్తకులు చేయుచున్న బ్లాకు మార్కెట్టును అరికట్టాలి. ఉత్పత్తి అయ్యే నూలు మిల్లుయజమానుల వద్దనుండి ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని, చేనేత పారిశ్రామికులకు అందచేయాలి. ఎక్కువనూలు ఉత్పత్తి అయ్యేలా చూడాలి. కొత్త నూలుమిల్లులను పెట్టాలి.

మిల్లుగుడ్డలో దొంగఎగుమతులు అరికట్టాలి

ఇదివరకు ప్రభుత్వం ప్రకటించిన లెఖ్ఖల ప్రకారమే, మనదేశంలో సాలీనా 480 కోట్ల గజాల మిల్లుగుడ్డ, 200 కోట్ల గజాల చేనేత గుడ్డ ఉత్పత్తి అవుతోంది. ఈ మొత్తం 680 కోట్ల గజాలగుడ్డ సమంగా పంచితే, మనదేశంలోని 40 కోట్ల పెద్దలకు పిన్నలకు ప్రతి ఒక్కరికి సుమారు 17 గజాలువస్తుంది. 1945 సంవత్సరంలో ప్రభుత్వ మిలిటరీకని తీసుకొన్న 40 కోట్ల గజాలు పోగా మిగిలిన 388 కోట్ల గజాల మిల్లుగుడ్డ సుమారు 200 కోట్ల చేనేతగుడ్డ కలిపితే, భారతదేశంలోని 40 కోట్ల జనాభాలో ప్రతి ఒక్కరికి 14 గజాల చిల్లర వస్తుందని అనేక బట్టలమిల్లులు పెట్టిన కోటీశ్వరుడు బిర్లా పత్రికయైన "యీస్టరన్ ఎకనమిస్టు" పత్రిక వ్రాసింది.

బ్లాకు మార్కెట్టు చేసే మిల్లు యజమానుల సంగతే, మిలిటరీగుడ్డ పోను మిగతా దానితోనే, ప్రతి ఒక్కరికి 14 గ॥ ఇవ్వవచ్చునని వ్రాస్తే, కేంద్ర ప్రభుత్వం మద్రాసు రాష్ట్రానికి 11 గజాలు మాత్రమే అంచనా వేయడం ఆశ్చర్యకరంగాఉంది. అయితే మిగతా గుడ్డ అంతా ఏమవుతోంది? దానికి పై చెప్పిన "యీస్టరన్ ఎకనమిస్టు" ఏమి సమాధాన మిచ్చిందో చూడండి

"ఎగుమతులను నిషేధించిన తర్వాత ప్రభుత్వం చాలా జాగ్రతపడాలిసిన దేమిటంటే దొంగతనంగా గుడ్డ దేశం బయటికి పంపబడకుండా చూడాలి.

ముఖ్యంగా మనదేశ సరిహద్దున ఉన్న దేశాలకు పోకుండా చూడాలి. ఈ దొంగ వ్యాపారం చాలాకాలంనుండి జోరుగా సాగుతోంది. గుడ్డ ఎగుమతిని పూర్తిగా నిషేధించుటతో ఈ దొంగ వ్యాపారం ఇంకా పెరిగిపోతుంది."

పైన వ్రాసినదానినిబట్టి మన దేశంలో గుడ్డ కరువుకు ముఖ్యకారణాలలో ఒకటి, మనదేశంనుండి బహిరంగంగానో, రహస్యంగానో, ఇతర దేశాలకు గుడ్డ ఎగుమతి అవడం అని రుజువు అవుతూంది.

(మిగతా 13 వ పేజీలో)

కేంద్రశాసన సభలో కనీస వేతనాలబిల్లు

సి. వి. కె. రావు
[అధ్యక్షులు, ఆంధ్రరాష్ట్ర ట్రేడ్‌యూనియన్ కౌన్సిల్]

సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కనీస వేతనాలబిల్లు చర్చకురానున్నది. ఈలోగా ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోడానికి ప్రకటించబడింది. కొన్నివృత్తులలోని కార్మికులకు కనీస వేతనాలు నిర్ణయించటమే యీ బిల్లులో ఉద్దేశము. కార్మికవర్గానికి ఎంతవరకు ఈ బిల్లు ఉపయోగపడుతుంది?

కార్మికసంఘాల ఒత్తిడిద్వారా ముఖ్యంగా పోరాటంద్వారానే కార్మికులు వేతనాలు పెంచుకోగలుగుతున్నారు. యుద్ధపు రోజుల్లో కార్మికుల పోరాటమూలంగా సంఘాలు లేనిచోట్ల కూడ వేతనాలు హెచ్చాయి.— సాధారణముగా యజమానులుగాని, ప్రభుత్వముగాని, కార్మికుల వేతనాలు హెచ్చించమని కొంచెంతమాత్రవ శ్రద్ధవహించవు. కార్మికులు తమ బలంతో సమ్మెపోరాటం సాగించి వేతనాలు హెచ్చించుకోవాలి తప్ప వేరు గత్యంతరంలేదు. కనీస వేతనాలబిల్లు కార్మికులకు అవసరమైనప్పటికీ, ప్రస్తుతం కేంద్రప్రభుత్వము ఉద్దేశించిన ఈబిల్లు పూర్తిగా లోపాలతో నిండి ఉంది.

ఎవరికి వర్తిస్తుంది

ఈబిల్లు ముఖ్య పరిశ్రమల్లో పనిచేసేకార్మికులను గురించి తలపెట్టలేదు. కొన్నివృత్తులు పేర్కొని, వాటిలో పనిచేసే కార్మికులు ఎక్కువ శ్రమపడతారని, శ్రమార్జితము కోసిడి చేయబడుతున్నదని బిల్లుచెప్పుతుంది. ప్రస్తుతం ఈ దిగువ వృత్తులలో పనిచేసే కార్మికులకు మాత్రమే బిల్లు ఉద్దేశింపబడింది.

(1) కంబళ్ళు, తివాచీలు వగైరా తయారు చేసేవారు. (2) రైసుమిల్లు పనివారు. (3) పొగాకుపనులు చేసేవారు. (4) రబ్బరు, టీ, సింకోనా తోటలలో పనివారు. (5) నూనెమిల్లులలో పనిచేసేవారు. (6) స్థానికసంస్థలలో పనివారు. (7) రోడ్లు, ఇండ్లుకట్టేవారు. (8) రాళ్ళు పగులగొట్టేవారు. (9) లక్క పనివారు. (10) మోటారు పనివారు. (11) పబ్లిక్ మోటారు ట్రాముబోర్డు పనివారు.

ఇవిగాక వ్యవసాయ కూలీలకుకూడ కనీస వేతనాలు నిర్ణయించాలని బిల్లు తెలుపుతుంది.

బిల్లు అమలులోనికి వచ్చిన 3 సం॥లలోగా వ్యవసాయకూలీలకు కనీసవేతనాలు నిర్ణయించాలని. మిగతా వారికి 2 సం॥లలోగా నిర్ణయించాలని బిల్లులో వుంది. అదిగాక, రాష్ట్రం మొత్తంమీద పైన ఉదహరించిన ఏ పనిలోనైనా వెయ్యిమంది కార్మికులకు పైన పని చేస్తూ ఉంటేనే కనీస వేతనాలు నిర్ణయించడానికి అవకాశముంటుంది.

ఈ బిల్లు ముఖ్య పరిశ్రమల్లో పనిచేసే కార్మికులను వదలివేసింది. పట్టణాల్లో ఉండే అనేక చిన్న పరిశ్రమల కార్మికులనుగురించి కూడ తలపెట్టలేదు. ముఖ్యంగా తోళ్ళ వారు, అచ్చుపనివారు, బీడింగ్ ప్రెస్ పనివారు, చేనేత పారిశ్రామికులు, లాండ్రీ పనివారు, బండ్లు మలా కార్మికులు, సిమెంటు పంచదార కార్మికులు, పిండికోరు పనివారు, గుమస్తాలు మొదలగువారి ప్రసక్తే లేదు.

అందుచే ఈ బిల్లు చాల అసంతృప్తికరమైంది. కొన్నిచోట్ల మాత్రమే కనీస వేతనాలు నిర్ణయించటం. ఇతర కార్మికులను పెడగొట్టడమే అవుతుంది. ఒకచోట రైసుమిల్లు పనివారికి కనీస వేతనాలు నిర్ణయించి, అప్రాంతములోనే పనిచేసే బట్టలమిల్లులు జ్యూట్‌మిల్లులలోని పనివారిని గురించి వదలివేయటం మూలంగా రైసుమిల్లు పనివారల వేతనాలు స్టాండర్డురేటు అయి పారిశ్రామిక కార్మికులను దెబ్బతీసే అవకాశాలున్నాయి. పోతే పరిశ్రమలు అభివృద్ధిఅయ్యే రోజుల్లో పారిశ్రామిక కార్మికులవేతనాలను నిర్లక్ష్యంచేసి ఏవోకొన్ని చిన్న పరిశ్రమల కార్మికులగురించిమాత్రమే చట్టం చెయ్యటం, పెట్టుబడిదారులు తమ ఫ్యాక్టరీలలో కార్మికుల జీతాలను తగ్గించడానికి స్వాతంత్ర్యమివ్వటమే అవుతుంది.

విధానము

కనీసపు వేతనాలు నిర్ణయించటంలో అవలంబించే విధానమేమిటి? ఈ విషయం చాల అస్పష్టంగా వుంది. యజమానులు, కార్మికుల ప్రతినిధులతో కూడిన కమిటీ సలహాలపైనగాని, లేక ప్రభుత్వ సూచనలపైన ఆయా ప్రజల అభిప్రాయాలను బట్టిగాని ప్రభుత్వం ఆలోచించి కనీస వేతనాలు నిర్ణయిస్తుందట. యజమానులు కార్మిక ప్రతినిధుల కమిటీసలహాలకుమాత్రమే అవకాశంగావుంటే యీకమిటీ నామమాత్రంగానే వుంటుంది. ఈకమిటీ లేకుండానే ప్రభుత్వం తన ఇష్టం వచ్చిన సూచనలు కనీసవేతనాలు నిర్ణయించవచ్చును

కార్మికులు జీవించడానికి తగిన వేతనాలు నిర్ణయించటానికి కార్మికసంఘాల సహకారం అత్యవసరమని ఈబిల్లు గుర్తించదు. కార్మికుల కష్టాల్ని తుడవడానికి. నామమాత్రపు హెచ్చింపు చేసినాచేయవచ్చు ఇండియాలో సంఘాలు బలంగాలేను కాబట్టి కార్మికులు స్వయంగా ప్రయోజనాలను నిర్ణయించుకొనే శక్తి పొందలేదు కాబట్టి కనీస వేతనాలు నిర్ణయించటానికి ప్రభుత్వం యీ బిల్లు నుద్దేశించిందని చెపుతూ అభివృద్ధి పొందిన దేశాల్లోవలె కనీసవేతనాల బిల్లు యిక్కడ అమలు జరుపు తున్నామని ప్రభుత్వం చెప్పుకుంటుంది.

యీ బిల్లు కార్మికుల శ్రేయస్సుకే ఉద్దేశింపబడితే అనేక పరిశ్రమలలో స్థాపించబడిన కార్మిక సంఘాలకు పూర్తి ప్రాతినిధ్యం యివ్వవలసుండేది. ఇందులో మచ్చుకైనా లేదు. పారిశ్రామిక దేశాల్లో అమలులో ఉన్న చట్టాలను అనుసరించి నామమాత్రపు చట్టాలను తీసుకురావడము కార్మికుల శ్రేయస్సును గుర్తించినట్లు గాదు. ఇంగ్లాండులో కనీసవేతనాలు నిర్ణయించడానికి ట్రేడ్ బోర్డులలో పెట్టీకాంట్రాక్టులో కార్మికులకు తగిన స్థానముంది. ఆస్ట్రేలియా న్యూజిలాండ్ దేశాలలో కనీసవేతనాలు మొత్తం ఒక ప్రాంతములోఉండే కార్మికులందరికీ నిర్ణయిస్తారు.

ఎందుకింత కాల వ్యవధి?

బిల్లుచట్టమైన 2 సం॥రాల వరకు వేతనాలు నిర్ణయించటానికి ఈలోగా చట్టం యొక్క ఉపయోగ మేమిటి? పరిశోధన మొదలుపెట్టిన ఎంతకాలానికి ప్రభుత్వం కనీసవేతనాలపై సూచనలు తెలియచేస్తుంది?

ఒకసారి నిర్ణయించిన వేతనాలు పునః పరిశీలించటానికి 5 సం॥ల పెద్ద గడువు నిర్ణయించబడింది. వేతనాలు పునః పరిశీలించే సమయంలో సలహా లివ్వటానికి సలహా కమిటీలను రాష్ట్రసలహా బోర్డును నియమిస్తుందట. సలహా కమిటీలను నిర్ణయించటములో గూడ ప్రభుత్వ విధానం అస్పష్టంగా వుంది. పరిశ్రమకొక సలహా కమిటీ అని గాని ప్రాంతానికి ఒక సలహా కమిటీఅనిగాని, సూచించలేదు.

దినానికి 8 గంటల కంటె ఎక్కువ పని చేస్తే ఓవరుటైము ఇవ్వాలని, గంటకాని తక్కువకాని పనిచేస్తే రోజు జీతములో 8 వ వంతుకు తక్కువకాకుండా యివ్వాలని బిల్లు తెలుపుతుంది.

ఫ్యాక్టరీ చట్టాన్ని అనుసరించి 8 గం॥లు పైన ఓవర్‌టైమ్ జీతం ఇవ్వాలని నిర్ణయించాలి. ఆదివారపు శలవుకు పూర్తి జీతం ఇవ్వాలని బిల్లులో నిర్ణయించాలి.

మినహాయింపులు

రాష్ట్ర ప్రభుత్వ యిష్టంపైన యీ చట్టములోని సదుపాయాలను కొంత కాలానికి ఒక వృత్తికి సంబంధించిన కొంతమంది కార్మికులకు కాని, అందరికీ కాని వర్తింపకుండా చేయవచ్చునని తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ బిల్లు అవకాశమిస్తున్నది. ఇటువంటి ఆయుధం ప్రభుత్వం చేతులో పెట్టుకుంటే బిల్లు యొక్క ప్రధానోద్దేశమే పూర్తిగా నిరుపయోగమౌతుంది.

సూచనలు

కార్మిక సంఘాలన్నీ బిల్లుపై ఈ దిగువ సూచనలను బలపరుస్తూ మదరాసు లేబర్ కమీషనర్‌కు జూన్ 15వ తేదీలోగా వ్రాయాలని కోరుతున్నాము.

(1) ముఖ్య పరిశ్రమల కార్మికులగు జ్యూట్, బట్టలు, పంచదార, సిమ్మెంటు, చేనేత పారిశ్రామికులకు కూడ ఈ బిల్లును వర్తింప చెయ్యాలి. మన పట్టణాల్లో వుండే అన్నిరకముల వృత్తులకు కనీస వేతనాలు నిర్ణయించేలాగు నిబంధనలుండాలి.

(2) కార్మిక ప్రతినిధుల కమిటీలకు సలహాలిచ్చే అధికారమే గాక, కనీస వేతనాలు నిర్ణయించే కమిటీలలో బాధ్యత యివ్వాలి. బ్రిటన్‌లో కనీస వేతనాల విషయమై ఏర్పరచినట్లే ట్రేడ్ బోర్డును నియమించాలి.

(3) యుద్ధకాలంలో కార్మికులు పొందిన కరువుభత్యం వగైరా లాభాలను, వేతనాలలో చేర్చడానికి ఈ బిల్లు కాపాడాలి.

(4) బిల్లు చట్టం అయిన వెంటనే కనీస వేతనాల కమిటీలు పనిచేయాలి. వేతనాలు ప్రతి రెండు సంవత్సరాలకు పునః పరిశీలించటానికి అవకాశముండాలి.

(5) ఫ్యాక్టరీ ఆక్టు అమలులో లేనిచోట్ల గూడ ఓవర్‌టైమ్ ఆక్టులోని సూచనలను బట్టి జీతం యివ్వాలి. ఆదివారం నిండు జీతంతో శలవు ఉండాలి.

(6) బిల్లుకు సంబంధించినరూల్సు ప్రజాభిప్రాయంకోసం ముందుగానే ప్రకటించాలి.

(7) కనీస వేతనాలను నిర్ణయించిన తర్వాత, ప్రభుత్వం ఏ విధమైన మినహాయింపులుచేయరాదు.

మద్రాసు కార్పొరేషన్ కార్మికుల కోర్కెలు

కాంగ్రెసు మంత్రి అంగీకారం

మద్రాసుకార్పొరేషన్ లేబర్ యూనియన్ తరఫున రాష్ట్రీయ [illegible] యూనియన్ కాంగ్రెస్ కార్యదర్శి శ్రీ వి. బాలచంద్రమీనన్, కార్పొరేషన్ లేబర్‌యూనియన్ కార్యదర్శి వి. సుబ్బన్నన్, కోశాధికారి చిర్ల చెంచయ్యగార్లు స్థానిక పరిపాలనాశాఖామంత్రి అయిన డేనియల్ థామస్‌గారిని సందర్శించి, కార్పొరేషన్ కార్మికుల కోర్కెలను వివరించారు. అప్పుడు అక్కడ కార్పొరేషన్ కమిషనర్ కూడా వున్నారు.

లోగడ కార్పొరేషన్ కార్మికులు కమిషనరుకు తమ కోర్కెలను (29-9-45 న, 7-1-1946 న) తెలియ జేసుకున్నారు. దానిమీద, నాలుగు నెలల తర్వాత 8-5-46 న కమిషనరు ప్రావిడెంటు ఫండు విషయంలో కొద్ది సౌకర్యాలకూ, సీనియారిటీనిబట్టి జీతాలు పెంచడానికి మాత్రం అంగీకరిస్తూ, తక్కిన కోర్కెల నన్నిటినీ త్రోసివుచ్చారు.

కార్మికుల కోర్కెలు

1. అసలుజీతం: (స్త్రీలకు, పురుషులకు, బాలురకు) నెలకు రు. 35 లు సంవత్సరానికి రు. 1 చొ॥న రు. 45 ల దాకా పెంపుదల.

2. కరువుభత్యం: నెలకు రు. 21 లు

3. ఉచిత ఇంటిసౌకర్యంగానీ, లేదా అద్దెకుగాను: నెలకు రు. 8 లు.

4. మురికిపనిలోఉండేవారికి ప్రత్యేక అలవెన్సు: నెలకు రు. 5 లు

5. ప్రావిడెంటుఫండు: రూపాయికి అణా చొప్పున కార్మికులూ, కార్పొరేషనూ చెల్లించాలి.

6. పింఛను: నెల జీతంలో సగం.

7. జీతంమీది సెలవు: పండుగలు 11 రోజులు, క్యాజువల్ సెలవు 15 రోజులు, జబ్బు సెలవు 15 రోజులు, వారానికొకరోజు చొప్పున సెలవులు 52 రోజులు, ప్రివిలేజి సెలవులు 30 రోజులు.

9. దుస్తులు: 6 నెలలకు 2 జతలు (జతఅంటే 2 నిక్కర్లు, 1 బనీను, 1 చొక్కా 1 తువ్వాలు, 1 జత చెప్పులు)

9. ప్రసూతి సౌకర్యం: కార్మికస్త్రీలకు 12 వారాలు జీతంమీద సెలవు.

10. ఖాయపుఉద్యోగాలు: సంవత్సరం పనిచేసినవారందరి ఉద్యోగాలు ఖాయం చెయ్యాలి.

11. ప్రమోషన్లు: అర్హతంగా సీనియారిటీని బట్టి చెయ్యాలి.

12. కొత్త ఉద్యోగాలు: కార్పొరేషన్ కార్మికుల బిడ్డలకు మొదటి అవకాశమివ్వాలి.

13. అదనపుగంటల పని: అదనపు గంటలు పనిచేసినప్పుడుగానీ, మరొకరి పని కూడా చేసినప్పుడుగానీ, మామూలుకు రెట్టింపు కూలి ఇవ్వాలి.

14. కార్మికులకు సూనె, సబ్బు వగైరా అవసర వస్తువులు సక్రమంగా ఇవ్వాలి.

15: రోజువారీ కూలీలు: రోజువారీ కూలీలకు రోజుకు రు. 1/4 మొదలు, 2 అణాల ఇంక్రిమెంటు చొ॥న రు. 2 ల దాకా ఇవ్వాలి. నిపుణులకు రు. 2 ల మొదలు 2 అణాల ఇంక్రిమెంటు చొ॥న రు. 4 ల దాకా ఇవ్వాలి.

16. విచారణ లేకుండా జరుగుతున్న సస్పెన్షన్లు, బర్తరఫులు, జీతాల కోతలు వెంటనే ఆగిపోవాలి.

మంత్రి అంగీకారం

స్థానిక పరిపాలనా శాఖామంత్రి శ్రీ డేనియల్ థామస్‌గారు కార్మికుల కోర్కెలను విని, జీతాలు పెంచడానికి అంగీకరించారు. కార్పొరేషన్‌వారు కార్మికుల కోసం ఇళ్ళు కట్టించాలన్నారు. 4 వేలమంది పాకీపనివారికి గాను ఇళ్లుకట్టే స్కీము ఒకటి ఐదేళ్ళలో పూర్తి అవుతుందనీ, యీ లోపుగా కార్మికులకు అద్దె అలవెన్సు ఇవ్వాలని చెప్పారు. కొత్తగా జీతాల స్కేలు తయారు చెయ్యవలసిందని కమీషనరును కోరారు. అడ్‌హాక్ కమిటీ సూచనల ప్రకారం వెంటనే కార్మికుల జీతాలు పెంచుతారని కార్మికులు ఆశిస్తున్నారు.

ధర్మవరం తాలూకాలో కరువు తీవ్రత

నైజాంలో సప్లయిలు సరిగా లేవు

ధర్మవరం తాలూకాదామగిరి ఫిర్కాలో కరువు తీవ్రంగా వుందని యీ వారం వార్త వచ్చింది. ధాన్యం సరిగా [illegible] కాకపోవటంచే ధాన్యంలేని కుటుంబాలు నూటికి 75 దాకా వున్నాయి. చౌక డిపోలన్నీ పెత్తందార్ల చేతుల్లోనూ, వ్యాపారస్థుల చేతుల్లోనూ వుంటంవల్ల బ్లాక్‌మార్కెటు హెచ్చుగా సాగుతోంది. రూపాయికి రెండుశేర్లు అమ్ముతున్నారు. బీద ప్రజల్ని జొన్నలు, రాగులు తినేవారిండ లెక్కకట్టి చౌకడిపోల్లో బియ్యం యివ్వటమేలేదు.

తిండి తక్కువవడంచే అంటువ్యాధులు ఆరంభమవుతున్నాయి. 200 మంది జనాభాగల ఒక్క గాదెకుంట్ల గ్రామంలోనే 40 మందికి జ్వరాలు తగిలాయి. జ్వరాలు చాల గ్రామాలకు వ్యాపిస్తున్నాయి

ప్రభుత్వం కరువుపనులు ప్రారంభించింది. కాని కూలిపని కంట్రాక్టు పద్ధతిమీద జరుగుతుంటంవల్ల శక్తిలేని బలహీనులు పనిమానుకోవాల్సి వస్తోంది. అంతేగాక దామగిరి ఫిర్కాలోని మూడు కేంద్రాల్లోనూ 6, 7 వందల మంది కంటే ఎక్కువలేరు.

గడ్డికరువు

గడ్డికరువుకూడ మామూలుగానే వుంది. ధర్మవరంతాలూకాలోని నిసనకోట, గుడిన పల్లి, గ్యాదిగకుంట, మాదాపురం, ఎగువపల్లి గ్రామాల్లో కసవులేక మూగపశువులు చచ్చిపోయాయి. ఇక్కడికి 20 మైళ్ళ దూరములో ఉన్న ధర్మవరంలో గడ్డిదిపోవుంది కాని, దూరాభారంచే రైతులు తెచ్చుకోలేక పోతున్నారు.

మే నెల ఆహారపరిస్థితిపై ప్రభుత్వ సమీక్ష

మే 15 తో అంతమయ్యే పక్షంరోజుల్లో గుంటూరు జిల్లా అంతటా గ్రామాల్లో రేషనింగు ప్రవేశపెట్టారు. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో పూర్తికావస్తోంది. అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూర్ జిల్లాల్లో చాలవరకు పూర్తయింది.

రాష్ట్రంలో జొన్నల తరుగు మాత్రం అట్లాగేవుంది. ఈ 15 రోజుల్లో నూ 47 టన్నుల జొన్నలు మాత్రం దిగుమతి అయ్యాయి.

పప్పుధాన్యాల స్థితి కూడ తృప్తికరంగా లేదు. ఈ పక్షంరోజుల్లోనూ 3398 టన్నుల పప్పు ధాన్యాలు దిగుమతి అయ్యాయి.

అనంతపురం, ధర్మవరం, హిందూపురం కర్నూలు, గుంటూరు జిల్లాలలో పంటచెడుకు కరువుగా ఉంది.

అనంతపూర్, చిత్తూరు, కడప, కర్నూల్ జిల్లాల్లో బియ్యం కొరతగావుంది. జొన్నలు తక్కువ కావడంతో అది తినేవారికి కూడ బియ్యం యివ్వటం మూలంగా బియ్యము తరుగు వచ్చింది.

రాష్ట్రంలో ధాన్య సేకరణ విధానం బాగానే సాగింది. తూర్పు, పశ్చిమ గోదావరుల్లోనూ, నెల్లూరులోనూ వరికోతలు సాగాయి. పంటలు కొన్నిచోట్ల నాసిగానూ, కొన్నిచోట్ల మెరుగుగానూ వుంది

ధాన్య సేకరణలో అక్రమాలు

ప్రభుత్వం ధాన్యసేకరణ బాగానే వున్నదని ప్రకటిస్తూంటే ఇంకోప్రక్క అక్రమాలు జరుగు తున్నాయని వార్తలు వస్తున్నాయి.

విశాఖజిల్లా చీపురుపల్లి తాలూకాలో ధాన్య సేకరణలో రెవిన్యూ, సప్లయి ఆఫీసర్లు చాల ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. [illegible]పురం గ్రామంలో పోలీసుల సాయంతో ధాన్యం బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. న్యాయంగా రైతులకు ఉండాల్సిన రేషన్లు గానీ, విత్తనాలుగానీ, మిగల్చకుండానే తీసుకుని పోయారు. తీసుకున్న ధాన్యానికి డబ్బు కూడ యివ్వనక్కర్లేదంటున్నారట. లాఠీచార్జి చేస్తామనీ, తుపాకులతో కాలుస్తామనీ రైతుల్ని బెదరిస్తున్నారు. చీపురుపల్లితాలూకా అంతటా ఇట్టి నిర్బంధాలు జరుగుతున్నాయని తెలియవస్తూంది తక్షణం ఇటువంటి ఉద్యోగస్థులపై చర్య తీసుకోవా.

నైజాం పరిస్థితులు

నైజాంలోని ఆంధ్రప్రాంతంలో కరీంనగర్, ఆదిలాబాద్‌జిల్లాల్లో ఆహారపరిస్థితి క్లిష్టంగావుంది. ధాన్యం యిప్పించవలసిందంటూ అధికారులవద్దకు ప్రజలు రాయబారాలు నడుపుతున్నారు. పట్టణాల్లో రేషనింగు పెట్టారన్నమాటేగాని సప్లయి సరిగ్గా లేదు.

ఇలాంటప్పుడు ప్రజా సహకారంతో ధాన్యాన్ని సేకరించటానికిబదులు ప్రభుత్వోద్యోగులు చాల అక్రమంగానూ, నిరంకుశంగానూ ప్రవర్తిస్తున్నారు. రైతుల అవసరాలకుకూడ అట్టిపెట్టకుండా ఉన్న ధాన్యాన్నంతా ఊడ్చుకుపోతున్నారు. లంచాలకై ప్రజల్ని నిర్బంధిస్తున్నారు. ఈ వారంలో నల్లగొండతాలూకా చందుపట్ల, నకిరేకల్లు, బండపాలెం గ్రామాల్లో జరిగిన ఉదంతాలే యిందుకు నిదర్శనం.

"చందుపట్ల గ్రామానికి గిర్దావరు మదద్‌గార్ వచ్చి ఇంకా కొంతమంది ఛప్రాసీలు ఖుష్‌ఖరీదు ధాన్యం కోసం వచ్చారు. మేకవరపు అంతయ్య దగ్గర రెండుపుట్ల ధాన్యం ఉంటే రూ 15 లంచం తీసుకొని పుట్టెడు ధాన్యం వదిలిపెట్టారు. సామా చినవీరయ్య ఇంట్లో రెండుపుట్ల యేదుం ఉంటే రూ 60లు లంచం తీసుకొని రెండుపుట్ల ధాన్యం వదలి పెట్టారు. తండు రామలింగం అనే అతని యింట్లో ఆరుమళ్ళ ధాన్యం ఉంటే అంతా తీసుకుపోయారు. ఈ రకంగా ఖుష్‌ఖరీదు పేరుతో ప్రజల్ని వేధించు కుంటున్నారు."

"నకిరేకల్లులో కర్రాటి వెంకయ్య యింటి తాళం పగలగొట్టి 12 కుండల ధాన్యంఉంటే అంతా దోచుకుపోయారు. ఎల్లపురెడ్డి వెంకయ్య యింట్లో 6 కుండల ధాన్యంఉంటే 5 కుండలు తోసుకుపోయారు. యిలాగే యింకా చాలా యిళ్ళలో జరిగింది."

"బండపాలెంలో జోగారెడ్డి అనే పోలీసు పటేలు సోదాచూసి ధాన్యం పట్టుకుపోతామని రైతుల్ని బెదరించి లంచాలుగుంజుతున్నాడు దొరాల అంతయ్య, లింగయ్య అనే వార్లవద్ద 30 రూపాయలు తీసుకున్నాడు. కొండకింది గూడెంలో గోలి అంతయ్య దగ్గర రూ 50 లు సూరాడు వీరయ్య దగ్గర రు 50 లు బెదిరించి తీసుకున్నాడు.

ఈరకంగా స్థాపితావసరాలనుకూడ చూడకుండా ధాన్యాన్నంతా సేకరిస్తున్నారు. ఈ సేకరించిన ధాన్యాన్నికూడ పరిసర ప్రాంతాల్లోని తరుగుప్రదేశాలకు పంపకుండా బయటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. దీనికి ప్రధానకారణం బ్రిటిషు ప్రభుత్వపు ఒత్తిడేనని తెలుస్తోంది. నైజాంలో కరువు పరిస్థితు లున్నప్పటికీ బ్రిటిష్‌వాళ్ళ మెహర్బానీకోసం నైజాం ప్రభుత్వం [illegible] బాకా లూదుతోంది. అలాంటిదే యీనెల మూడో తేదీన నైజాంలో వచ్చే అయిదు నెలలదాకా ఆహార పదార్థాలు పుష్కలంగా వున్నాయంటూ" నైజాం సప్లయి కార్యదర్శి రజీ షఫీన్ చేసిన ప్రకటన.

గుడ్డల పంపకంలో దొంగమార్గాలు

గుడ్డల పరిస్థితేమీ చక్కబడలేదు. బట్టల కొట్లవద్ద ప్రజలు పడిగాపులుపడి ఉంటూనే వున్నారు. రాయలసీమ ప్రాంతాల్లో మరీ కటువుగావుంది ఉదాహరణకు ధర్మవరం తాలూకాలో మిల్లుగుడ్డ దొరకటమేలేదు. నూటికి కోటికి ఎప్పుడన్నా కోటాగుడ్డవస్తే పెద్దగల్లే ఎగరేసుకు పోతుంటంవల్ల బీదల కందటమేలేదు.

బెజవాడ, గుడివాడ మొ॥ పట్టణాల్లో బట్టల పంపకంలో కొన్నిమార్పులు జరిగినా యింకా దొంగదార్లు తొక్కుతూనే వున్నారు. బియ్యపు రేషను కార్డులనుబట్టి పంపకం జరుగుతుంటంవల్ల డబ్బు గలవాళ్ళు, వర్తకులు బీద ప్రజల కార్డుల్ని పావలాకు, అర్థకూ కొనుక్కొని బట్టలు తీసుకొంటున్నారు. ఆ బట్టల్ని మారుబేరంలో అధికధరల కమ్ముకోవడమో, లేక నిల్వ చేయడమో జరుగుతోంది. ఒక్కొక్కరూ యాభై యేసి, వందేసి కార్డులమీద కూడ ఇలా గుడ్డ తీసుకెళ్తున్నట్లు తెలుస్తున్నది అందుచేత యిటువంటి దొంగ మార్గాలకు అవకాశంలేకుండా తగు కట్టుదిట్టాలు చేయాలి. ఇతరుల కార్డులపై గుడ్డ తీసికెళ్తున్నవారిని శిక్షిస్తుండాలి. కార్డులు కొన్నట్లు తెలిసినా, మారుబేరానికి అమ్మినా తీవ్రంగా శిక్షించాలి.

ఉద్యోగస్థుల మామూళ్లు

అసలే గుడ్డకోసం గిజగిజలాడుతుంటే ఉద్యోగస్థుల మామూళ్ళ క్రింద కోటాలో కొంత గుడ్డ మినహాయించు కొంటున్నట్లు చాల [illegible]గా ఉంది. ముఖ్యంగా టెక్స్‌టైలు శాఖకు చెందిన ఉద్యోగస్థులు హోల్‌సేల్ వర్తకులదగ్గర మామూళ్ళ కింద కొంత గుడ్డ తీసుకొంటున్నారనీ, ఈ మామూళ్ళ మూలంగా హోల్‌సేల్ వర్తకులు చిల్లరవర్తకుల కోటాలకు ఎగగొడుతున్నారనీ వార్తలువస్తున్నాయి. ఈ విషయాన్నే అసిస్టెంటు టెక్స్‌టైలు కమీషనరుకు గుడివాడ రిటైలర్‌డీలర్లు కంప్లయింటుచేస్తే వినీవిననట్లు ఉపేక్షవహించారట.

ఇలాగే కృష్ణాజిల్లాలో ఇన్‌కంటాక్సు ఉద్యోగస్థులుకూడా చాలషాపుల్లో గుడ్డతీసుకొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. శ్రీకాకుళం మొ॥ గ్రామాల్లో వీళ్ళ పేర్లతో బిల్లులుకూడ దొరికాయి.

కాబట్టి ఇటువంటి ఉద్యోగస్థులపైన తక్షణం తగుచర్య తీసుకోవలసివుంది.

కాంగ్రెస్ మంత్రులకు వ్యవసాయ కూలి సంఘ మెమోరాండం

మద్రాసు, జూన్ .

కృష్ణాజిల్లా వ్యవసాయ కూలీసంఘం తరఫున ఉపాధ్యక్షులు టి. కె. యం. విల్సన్ బి.ఏ. యల్. యల్. బి. యం. యల్. ఏ. గారు, ఆర్గనైజరు చల్లపల్లి నారాయణరావుగారు ప్రధాన మంత్రిగారిని, రెవిన్యూ, కార్మిక, ఆరోగ్య, ప్రచారక శాఖామంత్రులను జూన్ 4,5 తేదీలలో కలుసుకొని వ్యవసాయకూలీల యిబ్బందులను గురించి మెమొరాండం సమర్పించారు.

మెమొరాండం సారాంశం

(1) యుద్ధకాలములో సాగుచేయబడిన బంజరు భూములను మిలిటరీవారికి యిచ్చే ప్రయత్నం మానేసి, సాగుచేసినవారికి పట్టాలు యివ్వాలి.

(2) బంజరు సాగులమీదవేసిన పెనాల్టీలను తిరిగి యిచ్చివేయాలి.

(3) లేబరు యిళ్ళస్థలముల మీద ఉండిన బాకీలను పూర్తిగా రద్దుపరచి శాశ్వత పట్టాలు ఉచితంగా యివ్వాలి.

(4) వ్యవసాయ కూలీలకు ఉచితముగా యిళ్ళస్థలములు, వాటితోబాటు మంచినీటి వసతులు, చెరువులు, శ్మశానాలు, మార్గములు, వీధులు, మరుగుస్థలాలు ఏర్పాటుచేసే పంచవర్ష ప్రణాళికను ప్రభుత్వం ప్రకటించాలి.

(5) కైకలూరు, బందరు, దివిమొదలగు తాలూకాలలోని బంజరు భూమిని శిస్తు లేకుండా వ్యవసాయ కూలీలకు సాగుకివ్వాలి. వ్యవసాయమునకు కావలసిన పెట్టుబడిని ప్రభుత్వమే యిచ్చి తగిన సౌకర్యములు కలిగించాలి.

(6) వ్యవసాయ కూలీలకు కనీసకూలిరేటు చట్టాన్నిచేయాలి.

(7) కార్తీకమాసం మొదలగు పనిలేని రోజులలో ప్రభుత్వం పనులు కలిగించాలి.

(8) కూలీ పరపతి సంఘాలుపెట్టి నెలకు నూటికి పావలావడ్డీతో దీర్ఘవాయిదాలపై అప్పులు యిచ్చే పరపతి కలిగించాలి.

(9) వ్యవసాయ కూలీ బిడ్డలకు పోషణయిచ్చి ఉచిత నిర్బంధ ప్రాథమికవిద్యఏర్పాటుచెయ్యాలి ఉన్నత సాంకేతిక విద్యలలో ఎక్కువస్కాలర్‌షిప్పులు యివ్వాలి.

(10) ఉచితవైద్య సౌకర్యం కలిగించాలి.

(11) వివిధ రూపములలోవున్న అంటరానితనాన్ని నిషేధం చేయాలి.

12 వయోజన ఓటింగు పద్ధతిని స్థానిక సంస్థలన్నిటికి ఎన్నికలు జరిపించాలి. ఓటర్ల జాబితాలలో "కోటడు", "కోటిగాడు", "కోటాయ" లాంటి పేర్లను తీసివేసి కోటయ్య అనిన్నీ "వెంకి" "వెంకాము" లాంటి పేర్లు తీసివేసి "వెంకమ్మ" అనిన్నీ మార్చాలి.

13. నిమ్నజాతీయులకు కలుగజేయు ప్రత్యేక సౌకర్యములన్నింటినీ నిమ్నజాతి క్రైస్తవులకు కూడ వర్తింపచేటట్లు ఉత్తరువు చేయాలి.

ఓటర్ల జాబితాలు తయారై ఎన్నికలు జరుగవున్నందున వ్యవధిలేదని స్థానిక శాఖామంత్రిగారు చెప్పారు. బంజరు భూములు, పెనాల్టీలు, సాగుచేసినవారిని తొలగమనటం మొదలైన విషయాలపై రిపోర్టులు పంపవలసినదిగా ఉత్తరువులు పంపుతానని రివిన్యూ మంత్రి [illegible]గారు చెప్పారు. భూములనుండి తొలగించకుండా ఆపు తానన్నారు. ప్రచారశాఖ మంత్రి కూర్మయ్యగారు అంటరానితననిషేధం చేసేచట్టంతీసుకొనిరావాలని పట్టుదలగాఉన్నారు.

కరువు రాక్షసికి పదికోట్ల భారతీయులు బలికావలసిందేనా?

అరుణ్ బోస్

ఢిల్లీ అధికారవర్గం మనదేశానికి బ్రిటిష్ ప్రభుత్వ సహాయంతో అమెరికా నుంచి విరివిగా ఆహారధాన్యాల దిగుమతికి సత్వప్రయత్నాలు చేస్తామని - మూడు నెలలనాడు ప్రకటనలు చేశారు.

కాని, యీ మూడు నెలల్లో మన ఆహార పరిస్థితి నానాటికి విషమించిందేగాని, పరిష్కరింపబడే సూచనలు గోచరించడంలేదు.

అమెరికా నుంచి ఒక్క గోధుమ గింజ కూడా రాలేదు

"ఈ మూడు నెలలలోను అమెరికానుంచి ఇండియాకు ఒక్క గోధుమ గింజకూడా రాలేదు."

అన్నారు, వాషింగ్టన్‌లో ఇండియా ప్రభుత్వ ప్రతినిధి.

బ్రిటిషుమంత్రి మారిసన్ యీ మధ్యనే అమెరికాకు వెళ్ళినప్పుడు తిరిగి ఆశాజ్యోతులు ఉదయించాయి. కాని, మారిసన్ ప్రయాణం ఫలించలేదు.

మారిసన్ ఇంగ్లండుకు తిరిగివచ్చి, ఈయేడు ఇండియా దిగుమతులు పూర్వపు సంవత్సరాలతో పోల్చిచూస్తే చాల అధికంగా ఉంటాయని తెలియజేశారు. కాని, ఇండియాకు ఈయేడు వాటిల్లినంత కొరత యిదివరకెన్నడూ వాటిల్లలేదు. 1943 లో మన దేశపు కొరత 15 లక్షల టన్నులు; యీ యేడు 40 లక్షల టన్నులు. అమాములు కొరతను పూర్చటానికైనా ఆ 15 లక్షల టన్నులు మన దేశానికింతవరకు చేరలేదు; ఇక మారిసన్ మాటకు ఎంత విలువ యివ్వాలో పాఠకులే ఊహించుకోవచ్చు.

జూన్ 15 లోగా ఆహార పదార్థాలు దిగుమతి కాకపోతే, మన రేషన్ డిపోలన్నీ మూసివేసుకోవలసి వస్తుందని మొదట - మారిసన్ ప్రయాణానికి పూర్వం - ప్రకటించారు. ఇప్పుడా గడువును అగస్టువరకు పొడిగిస్తున్నారు;

10 కోట్లమందికి వస్తులు;

జూన్‌లోగాని, అగస్టులోగాని - ఎప్పుడైతేనేం, రేషనింగ్ అమల్లో ఉన్న పట్టణాలన్నిటిలోను 10 కోట్లమంది జన సంఖ్య వస్తులు పడవలసిన ప్రమాదం ఈరోజున మనకు వాటిల్లింది.

ఇంతవరకు అమెరికా మన దేశానికి ఒక్క ఓడ అయినా ఆహార పదార్థాలతో ఎందుకు రాలేదో, కారణం తెలుసుకుందాం.

ప్రపంచమంతటికీ అమెరికానుంచేఎక్కువ ఆహార పదార్థాలు ఎగుమతి చేయబడతాయి. అటువంటప్పుడు ఇండియాకు ఎందుకు ఎగుమతి చేయకూడదు? ఈ ప్రశ్నకు అమెరికా అధ్యక్షుడు ట్రూమన్ యిలా జవాబు చెప్పారు.

"ప్రపంచానికంతకూ మనం తిండిపెట్టి పోషించలేము. ఏదో ఒకమూల వస్తులు తప్పవు. ఎక్కడ - అనేదే ప్రశ్న"

అమెరికా ఆహార పరిస్థితి

నిజంగా, అమెరికా కొరత దేశాలకు ఆహార పదార్థాలు సప్లయి చేయలేని స్థితిలో ఉందా? అలా సప్లయిచేస్తే, అమెరికనులు వస్తులుపడి ఉండవలసి వస్తుందా?

అమెరికన్లు, సాధారణంగా మనిషి పుష్టికి ఎంత ఆహారం అవసరమో, అంతకు రెండు రెట్లు తింటున్నారు. ఇండియాలో మనం తింటున్న దానికంటే 3 రెట్లు తింటున్నారు. ఏ దేశంలో నైనా యుద్ధానికి పూర్వంకంటే పుష్టికరమైన ఆహార పదార్థాలు తింటున్నారంటే, అది అమెరికాలోనే.

అంతేకాదు. అమెరికాలో పశువులకు ఏటాదికి 11 కోట్ల 40 లక్షలటన్నులదాకా కాయధాన్యాలు పెడుతున్నారు. అంటే, యుద్ధానికిపూర్వంకంటె 3 కోట్లు 25 లక్షల టన్నులు అధికంగా పెడుతున్నారన్నమాట. ఇందులో గోధుమలు 90 లక్షలటన్నులు. (మనదేశానికి కావలసింది 60 లక్షల టన్నులే)

ఈవిధంగా, అమెరికన్లు బక్కచిక్కిన భారతీయులకంటె తమగొడ్లకే ఎక్కువ విలువయిస్తున్నారు. తమగొడ్లకు గోధుమలు పెడితే, లాభాలు ఎక్కువవస్తాయి. ఇండియాకు పంపితేరావు.

జపాన్‌ను కాపాడాలి; ఇండియాను ముంచాలి;

కాని, నెలకు అచ్చితంగా 1½ లక్షల టన్నుల చొప్పున అమెరికా జపానుకు ఆహారపదార్థాలు పంపుతోంది. ఈమధ్యనే 1½ లక్షల టన్నులచొప్పున పంపడానికి ఏర్పాట్లు జరిగాయని అమెరికన్ వార్తాసంస్థ మేశివ తేదీని ప్రకటించింది. ఈమధ్య మిత్రరాజ్యాల దర్యాప్తు సంఘం (బ్రిటన్, అమెరికా, చైనా, రష్యా, ప్రతినిధులు) జపాన్ అంతా సంచారంచేసి వచ్చి, జపాన్‌లో యీనాడు యుద్ధానికి పూర్వం కంటె ఎక్కువ ఆహారపదార్థాలు తింటున్నారని తెలియజేసింది. కనుకనే, జపానుకు అమెరికా పంపే ఆహారధాన్యాలను ఇంకా ఎక్కువ చేయాలనే సూచన నిరాకరింపబడింది. న్యూజిలెండ్ ప్రతినిధి బహిరంగంగా అమెరికన్ సూచనను వ్యతిరేకిస్తూ ఒక ప్రకటన చేశారు.

టోకియో నుంచి బ్రిటిష్ పత్రికా రచయిత నోయెల్ బామన్, ఈ మధ్య ఇండియా పత్రికలలో ఒక వ్యాసం ప్రకటించారు. అతడు దర్యాప్తుసంఘం నిర్ణయాన్ని బలపరుస్తూ క్రింది వివరాలు యిచ్చారు.

"ఇతర దేశాలలో మాదిరిగా జపాన్‌లో కరువువచ్చే సూచనలు నాకెక్కడా కనిపించలేదు."

ఇందుకు కారణమేమంటే యుద్ధం పూర్తి అయ్యేనాటికి జపాన్‌లో విరివిగా ఆహార పదార్థాల స్టాకులు ఉన్నాయి. (చైనా మొదలైన దేశాలలో దోచుకున్న బాపతు) మిత్ర సేనలు జపాను పంట చేలను నాశనం చేసినప్పటికీ మరో 3 సంవత్సరాల వరకు యీ స్టాకులు సరిపోతాయని ప్రభుత్వం ప్రకటనలు చేసింది.

— ప్రపంచాధిపత్యం కోసం ప్లానులు —

అమెరికన్లు న్యాయంగా కొరత ప్రాంతాలకు ఆహారపదార్థాలుపంపితే, ఎవరూ వస్తులుపడి ఉండక్కర్లేదు.

ప్రపంచ మంతటికీ ఒక్క అమెరికాయే ఈరోజున రేషనింగ్ గాని, కంట్రోలుగాని, లేనిదేశం. మామూలుగా మనిషికి పుష్టికరమైన ఆహారపదార్థా లెన్ని అవసరమో, అంతకు రెండురెట్లు తింటున్నారు అమెరికాలో. వారి పశువులకు సహితం అవసరమైన వాటికంటె అదనంగా పెడుతున్నారు.

పరిస్థితులింత అనుకూలంగా ఉన్నప్పుడు అమెరికాలో ఎందుకు అదనపు ధాన్యం రిక్విజిషన్ చేయకూడదు? ఎందుకు రేషన్ పెట్టకూడదు?

ఈ ప్రశ్నకు స్టూవర్ట్ గెల్డర్ (బ్రిటిష్ పత్రికా విలేఖరికి ఏప్రిల్ 28 న యిలా సమాధానం చెప్పారు:

"రేషనింగ్ గాని, రిక్విజిషన్ గాని ప్రవేశపెడితే, రాజకీయంగా వ్యతిరేకత వస్తుందని నాకొక వ్యవసాయశాఖాధికారి చెప్పారు."

దీని అర్థం ఏమిటి? పెద్దవ్యాపారస్తులు వ్యతిరేకిస్తారు. రేషనింగు, రిక్విజిషను స్వేచ్ఛా వ్యాపారానికి అడ్డువస్తాయి. వారి దృష్టిలో ఇష్టంవచ్చిన దేశానికి, ఇష్టంవచ్చిన ధరకు, అమ్ముకొనే స్వేచ్ఛ అప్పుడుండదు.

వ్యవసాయంమీద పెత్తనం

ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, అమెరికన్ వ్యవసాయాన్ని తమ గుప్పెట్లో పెట్టుకున్న పెద్ద పెద్ద బ్యాంకుల చేతుల్లో అమెరికా ప్రభుత్వం ఒక కీలుబొమ్మగా ఉంది. అమెరికాలో గాని, బయటగాని ఎప్పుడు ఎంత స్టాకును ఏ ధరకు అమ్మాలనుకుంటాయో అప్పుడు ఆ స్టాకును ఆ ధరకు అమ్మే స్వేచ్ఛ ఉండాలి, అమెరికన్ బ్యాంకులకు.

అమెరికాలో, ఇతర దేశాలలో మాదిరిగా కాకుండా, పెద్ద పెద్ద బ్యాంకులకు వ్యవసాయం మీద పూర్తి పెత్తనం ఉంది. కంట్రోలు గాని, రేషనింగ్‌గాని, అమలు జరక్కుండా అడ్డుపడింది యీ బ్యాంకర్లే. వీరేపశువులకు, మనుష్యులకు యిష్టం వచ్చిన స్టాకులు అమ్మి కోట్లకొద్దీ డాలర్లు సంపాదించారు.

జపానుకు పంపడంవల్ల కూడా లాభాలు సంపాదించారు. అమెరికన్ కోటీశ్వర్లు జపాన్‌లో ప్రస్తుతం అధికారం చెలాయించే పెకార్థరుకు బ్యాంకులలో లక్షలూ - కోట్లూ పెట్టుబడి ఉంది.

విపరీతమైన ధరలిస్తేనే ఎగుమతి చేస్తారు

వీరికి విపరీతమైన ధరలు యిస్తేనే ఏదేశానికైనా ఆహార ధాన్యాలు పంపుతారు. ప్రతి దేశంలోను కంట్రోలుగాని, రేషన్‌గాని లేనప్పుడే యిలా వారుకోరే ధరలులభిస్తాయి. ఇతర దేశాలలో ఉన్న ధనవంతులు వీరిచ్చే అధికధరలకు కొని, తమ దేశాలలో ఇంకా మొక్కువ ధరలకు అమ్ముతారు.

కనుకనే, అమెరికన్ బ్యాంకర్లు ఇప్పుడు ఆహార ధాన్యాలను విపరీతంగా నిలవ చేస్తున్నారు. ఎప్పుడు ఎక్కువ ధరలు లభిస్తే, అప్పుడు అమ్మివేయడానికి సిద్ధంగా కూర్చున్నారు.

ఉదాహరణకు, మే నెల మొదటి రోజుల్లో ఉత్తర డెకోటా రాష్ట్రంలో 6 కోట్ల 80 లక్షల టన్నుల గోధుమలు ఈ విధంగా నిల్వ చేయబడినట్లు "డెయిలీ వర్కర్" పత్రిక (అమెరికా) బయట పెట్టింది. ఈ 6 కోట్ల 80 లక్షల టన్నులు ప్రపంచ మందలి కొరత దేశాలన్నిటికి సరిపోగా, యింకా సగం మిగులుతాయి;

ఈ అమెరికన్ కోటీశ్వరుల తరపున హూవరు మిత్రరాజ్య ఆహార సమావేశంలో 4 "సందేశాలు" యిచ్చారు.

హూవరు "సందేశాలు"

● (1) ప్రపంచానికంతకూ ఒక ఆహార పరిపాలకసంఘం ఉండాలి. దాన్ని జార్ చక్రవర్తివంటి నియంత నడపాలి.

● (2) ఈ సంఘానికొక సంహాసంఘం ఉండాలి. అందులో మెజారిటీ అమెరికావంటి ఆహారోత్పత్తి దేశాలకుండాలి. అంటే, అమెరికన్ బ్యాంకర్ల చెప్పుచేతల్లో ప్రపంచ ఆహార పరిపాలక సంఘం ఉండాలన్నమాట;

●(3) ఈఆహార నియంతృత్వంయొక్క పని, కొరత దేశాలకు ఆహారధాన్యాలు పంపడంకాదు. ఎగుమతిచేసే దేశాలకు లాభాలు చేకూర్చిపెట్టడం.

"ఇతర సరుకుల మాదిరిగానే ఆహార ధాన్యాలలోకూడా మామూలు వ్యాపారపరతని వేగంగా తిరిగి ప్రవేశపెట్టడమే యీప్రపంచ సంస్థ ఆశయంగా ఉండాలి. అప్పుడే వ్యవ

వివిధ దేశాలలో ప్రజలు తినే ఆహార పదార్థాల పుష్టి

దేశం	యుద్ధానికి ముందు ఒక్కొక్క వ్యక్తి తింటూవచ్చిన ఆహార పదార్థాలు (కేలరీలలో)	ప్రస్తుతం ఒక్కొక్క వ్యక్తి తినే ఆహార పదార్థాలు (కేలరీలలో)	మనిషి పుష్టిగా ఉండడానికి కవసరమైన ఆహార పదార్థాలు (కేలరీలలో)
అమెరికా	3300	3500	1500
కెనడా	3000	3000	1500
ఆస్ట్రేలియా	3200	2900	1500
బ్రిటన్	3000	2900	1500
పశ్చిమ యూరపు	2900	2500	1500
తూర్పు యూరపు	2200	1900	1500
జర్మనీ ఆస్ట్రియా	3000	1500	1500
ఇండియా	2500	960	1500

కేలరీ అంటే

మనిషి తినే రకరకాల ఆహార పదార్థాలలో పుష్టినిచ్చే పదార్థం ఎంత వుంటుందో తెలుసుకోడానికి శాస్త్రజ్ఞులొక కొలతపద్ధతిని కనిపెట్టారు. కేలరీలలో యీ కొలత కొలుస్తారు. ఉదాహరణకు, 16 ఔన్సుల గోధుమ రొట్టెలో 1100 కేలరీలు ఉంటూంది. మన దేశంలో వివిధరాష్ట్రాలలో యిప్పుడిస్తూన్న రేషన్లలో 960 కేలరీలుంటాయి. మామూలుగా మనిషి ఆరోగ్యవంతంగాను, పుష్టిగాను ఉండాలంటే, 1500 కేలరీలుండాలి.

40 లక్షల ప్రజల్ని 75 లక్షల రూపాయలకు అమ్మివేశారు!

కాశ్మీర్ ప్రజల స్వాతంత్ర్యపోరాటం

[కాశ్మీర్ రాజుక్రింద బాధ్యతాయుత ప్రభుత్వమంటే అది వట్టిబూటకమని కాశ్మీరప్రజలకు తెలుసు. అందుచేతనే కాశ్మీర్ ప్రజలు కోరుతున్నది "సంపూర్ణస్వాతంత్ర్యం; కాశ్మీర్ రాజు పోవాలి. ప్రజాస్వామికం ఏర్పడాలి" అని.

కాశ్మీర్ జాతీయమహాసభ బ్రిటిష్ మంత్రులకిచ్చిన విజ్ఞప్తి ననుసరించి ఈక్రిందివ్యాసం వ్రాయబడింది.]

భారత ఖండానికి వాయువ్యదిక్కున చక్కని తోటలతో ప్రకృతి సౌందర్యంతో అలలారే చిన్నదేశంమాత్రమే కాదు కాశ్మీరు. కాశ్మీరు, ఇండియా చైనా రష్యాలకు కేంద్రంగా కీలస్థానంలో వుండడంవల్ల, దానికి అంతర్జాతీయ ప్రాముఖ్యతవుంది.

కాని, భారతదేశానికిమకుట ప్రాయమైన సహజసుందరమైన కాశ్మీరును 1846లో బ్రిటిష్‌వాళ్ళు డోగ్రా మహారాజు గులాబ్ సింగుకు రు. 75 లక్షలకు అమ్మేశారు. కాశ్మీరును అమ్మడమంటే కాశ్మీర్ ప్రజలనూ, కాశ్మీర్ సుందర ప్రదేశాలనూ, కాశ్మీర్ సహజ సంపదలనూ అమ్మేశారన్నమాట;

ఈ అమ్మకానికి కాశ్మీర్ ప్రజలు ఎప్పుడూ ఒప్పుకోలేదు. ఈ అమ్మకం వల్ల కాశ్మీర్ ప్రజానీకం ఎంత దుర్భర పరిస్థితులకు లోనయిందో, నేటి కాశ్మీర్ ప్రజాజీవితాన్నిచూస్తే తెలుస్తుంది. ప్రజానీకం అనుభవిస్తున్న యమయాతనలే, వారి ఉద్యమానికి శక్తినిచ్చాయి.

జమ్మూ కాశ్మీర్ సంస్థానం భారత సంస్థానాల్లోకల్లా పెద్దది. కొండలతో, లోయలతో, బయళ్ళతో, తోటలతో ఈ సంస్థానం వైశాల్యం 84471 చదరపుమైళ్ళు. ప్రభుత్వాదాయం సంవత్సరానికి రు. 2½ కోట్లు. ధనవంతమైన భారత సంస్థానాల్లో ఇది మూడవది.

హిమాలయ పర్వత పంక్తులకూ, పంజాబు మైదానాలకూ మధ్యనున్న ఈ సంస్థానంలోని 31 పట్నాలలోను 9 వేల గ్రామాలలోను 40 లక్షలమంది ప్రజలు (ముస్లింలు, హిందువులు, సిక్కులు, బౌద్ధులు, క్రైస్తవులు, జైనులు, హరిజనులు) నివసిస్తున్నారు.

కాశ్మీర్ ప్రజల్లో నూటికి 96 గురు వ్యవసాయం మీద జీవిస్తారు. గ్రామాలన్నీ ఒకదానికొకటి దూరదూరంగా వుంటాయి. ఒక్కదానికీ రహదారి సౌకర్యం లేదు. ఎక్కడ చూచినా దారిద్ర్యమూ, రోగాలూ తాండవిస్తుంటాయి. మనిషికి సంవత్సరానికి సగటున రు. 11 లకంటె ఆదాయం లేదు.

కాశ్మీర్ సహజ సంపదలు కాశ్మీర్ ప్రజలకు కాకుండా పోతున్నాయి. కాశ్మీర్ ప్రజలు దారిద్ర్యంతోను దాస్యంతోను అల్లాడిపోతున్నారు. డోగ్రా మహారాజు పెత్తనం క్రింద కాశ్మీర్ ప్రజానీకం అనుభవిస్తున్న దురవస్థలకు అంతులేదు. కాని, డోగ్రామహారాజుతో తాను చేసుకున్న ఒడంబడిక చెల్లి తీరాలని బ్రిటిష్ సామ్రాజ్యవాదం మొండి పట్టు పడుతున్నది.

కాశ్మీర్ ఆదాయ వ్యయాలు

ఏదేశంలోనయినా సరే, ఆ దేశపు ఆదాయం మీద శాసనసభకుండే అధికారాన్నిబట్టి అక్కడి ప్రజా తంత్రాన్ని అర్థం చేసుకోవచ్చు.

కాశ్మీర్ ఆదాయంలో నూటికి 36 వంతులు, సైన్యానికీ మహారాజుకూ అయ్యే ఖర్చులక్రింద ప్రత్యేకించబడింది దీనిమీద శాసన సభకేమీ అధికారం లేదు.

ఇదేకాక, తక్కిన సొమ్ములోకూడా ఏదైనా ఖర్చుకు శాసనసభ అంగీకరించక పోయినప్పటికీ, ఖర్చుపెట్టే అధికారం మంత్రివర్గానికి వుంది. కనుక, కాశ్మీర్ శాసన సభకు ఆదేశపు ఆదాయం మీద ఏమీ అధికారం లేదన్నమాట;

అన్నిటికంటె హృదయ విదారకమైన విషయం ఏమిటంటే, కాశ్మీర్ సైన్యంలో కాశ్మీర్ వాడికెవడికీ (హిందువైనా, ముస్లిం అయినా) స్థానంలేదు: జమ్మూ రాష్ట్రంలోని కొన్ని ప్రత్యేక జాతులవారికి మాత్రమే మిలటరీలో స్థానం.

ఎవరైనా కాశ్మీరీలు యుద్ధ కుశలం సంపాదించ గలిగారంటే, అది భారత సైన్యంలో చేరి మాత్రమే సంపాదించ గలిగారు. కాని, యుద్ధకాలంలో కూడా కాశ్మీర్ సైన్యంలో కాశ్మీరీలను చేర్చుకోలేదు.

ఇందుకు కారణం - కాశ్మీర్ సైనికులచేత కాశ్మీర్ ప్రజల్ని కాల్పించడం సాధ్యంకాదని మహారాజు భయం. అందుకని, కాశ్మీర్ ప్రజల్ని మహారాజు తాను కొనుక్కున్న బానిసల్నిలాగా చూస్తున్నాడు. కాశ్మీర్ సైన్యం ఆక్రమణ సైన్యంగా వుంది. కాని తమ నెత్తినెక్కి తొక్కుతున్న ఈ డోగ్రా ఆక్రమణ సైన్యాని కయ్యే ఖర్చులన్నీ కాశ్మీర్ ప్రజలే భరించుకోవాలి.

రాజుగారి దోపిడి మొత్తం సంస్థానాదాయంలో రాజుగారికి నూటికి 5 వంతులు మాత్రమే.

అంటే రు. 12½ లక్షలు పోతుందని పేరు. కాని రాజుగారి విలాసాలకూ అవసరాలకూ అయ్యే ఖర్చులు వేరు. వీటిక్రింద సంవత్సరానికి మరి రు. 12½ లక్షలవుతుంది. రాజుగారి కుటుంబ ఖర్చుల క్రింద వేరే రు. 5 లక్షలు ఖర్చు.

ఇంతేకాదు. రాజుగారికిస్వంతభూములుంటే అతను పరిపాలితుడు కూడా అవుతాడు కనుక- రాజుగారు సింహాసన మెక్కినప్పుడు అతని జాగీర్లను ప్రభుత్వమే తీసుకుంది. కాని, నష్టపరిహారం క్రింద అతనికి సంవత్సరానికి రు. 8½ లక్షల చొప్పున నష్టపరిహారం ఇస్తుంది. ఈ ఆదాయాల్లో దేనికిగానీ ఆదాయపన్ను కూడా లేదు.

కాశ్మీర సంస్థాన స్వరూపం

- వైశాల్యం : 84,471 చదరపుమైళ్లు
- జనాభా : 40 లక్షలు. గ్రామాలు : 9 వేలు, పట్టణాలు : 31
- నూటికి 96 మందికి వ్యవసాయమే జీవనాధారం
- సగటున మనిషికి సంవత్సరానికి ఆదాయం రు. 11 లు
- సంస్థానప్రభుత్వ ఆదాయం సాలుకి 2½ కోట్లు (భారతదేశంలోని భాగ్యవంతమైన సంస్థానాల్లో 3 వది)
- ఖర్చులు :- రాజుగారి స్వంతఖర్చులు 30 లక్షలు. ఇది కాక రాజుగారికి స్వంతజాగీర్లు లేకుండాచేసినందుకు ప్రభుత్వం 8½ లక్షలు యిస్తుంది.
  పోలీసు శాఖకి 15 లక్షలు
  ప్రజలకు విద్యా, ఆరోగ్య, వ్యవసాయిక వగైరా సదుపాయాలకు 2½ లక్షలు మాత్రమే
- 9 వేల గ్రామాలకి 1 వెయ్యికి లోపే ప్రాథమిక పాఠశాలలు 19 మాత్రమే హైస్కూళ్లు.
- సంస్థానా నికంతటికీ అయిదే ప్రభుత్వ ఆస్పత్రులు
- నూటికి 3 గ్గురికే ఓటింగుహక్కు, 75 గురు శాసనసభ్యుల్లోను 42 రిని రాజుగారే నియమిస్తారు.

ప్రజోపయోగకర శాఖలు

వ్యవసాయం, వైద్యం, విద్య, పంచాయితీలు, గ్రామ పునర్నిర్మాణం మొదలైన ప్రజోపయోగకర శాఖలన్నిటిక్రిందా కలిసి ప్రత్యేకించబడిన మొత్తం 2½ లక్షలు మాత్రమే. కాని, ఒక్క పోలీసుశాఖ మీద పెట్టించే మొత్తం రు. 15 లక్షలకు మించిపోతుంది.

మొత్తం బడ్జెట్‌లో నూటికి రు. 9 లయినా విద్యాశాఖ క్రింద ఖర్చుపెట్టరు. సంస్థానాల్లో చాలా చోట్ల స్కూళ్ళే లేవు. మొత్తం సంస్థానాల్లో ఉన్న స్కూళ్ళు వెయ్యి కూడాలేవు. మొత్తం హైస్కూళ్లు 19. స్త్రీలకళాశాల ఒక్కటయినా లేదు.

ఇక వైద్యశాఖ క్రింద చెప్పుకోదగిన ఆస్పత్రులు శ్రీనగర్‌లో ఒకటీ, జమ్మూలో ఒకటి - మొత్తం రెండే ఉన్నాయి. విశాలమైన సరిహద్దు భూముల్లో ఒక్క ఆస్పత్రి కూడా లేదు. స్త్రీల ఆస్పత్రులు మూడున్నాయి. కాని వీటిలో సౌకర్యాలేమీలేవు. మొత్తంమీద చూస్తే 800 చదరపుమైళ్ళ వైశాల్యానికి 38 వేల ప్రజలకు ఒక్కొక్క ఆస్పత్రి చొప్పున వుంది.

సంస్థానంలో రహదారి సౌకర్యాలు లేనేలేవు. 85 వేల చదరపుమైళ్ళ, 500 మైళ్ళు మాత్రమే కంకరరోడ్డు వుంది. ఇందులో సంస్థానంనుంచి బయటి ప్రదేశాలకు పొయ్యే రహదారీ 350 మైళ్ళు. అంటే ప్రజలకోసమున్న రోడ్డు 150 మైళ్ళే నన్నమాట.

పైన వివరించిన బడ్జెటు వివరాలనుబట్టి కాశ్మీర్ రాజ్యాంగాభివృద్ధి ఎంత బూటకమో బట్టబయలవుతుంది.

విప్లవాలు తలలెత్తి ప్రజల సంకెళ్ళు విడిపోతున్న యుగం; ఈ యుగంలో కాశ్మీరు మధ్యయుగాలనాటి నిరంకుశ పరిపాలనక్రింద బానిసదేశంగా ఉండజాలదు;

తమ భవిష్యత్తును తామే నిర్మించుకోవాలనీ, యీ నిరంకుశ ప్రభుత్వం

(మిగతా 12 వ పేజీలో)

Library's copy lacks p. 7-10

27 ఏండ్లు సోవియట్ అధ్యక్షుడు

మైకేల్ కాలినిన్

మైకేల్ కాలినిన్ 1875 నవంబరు 20 వ తేదీన ట్వెర్‌గుబెర్నియా (ఇప్పుడు దానికి కాలినిన్ పేరు పెట్టారు) లో జన్మించాడు. కాలినిన్ రైతుకుటుంబంలో పుట్టాడు. 14 వ యేట, పీటర్సుబర్గు (లెనిన్‌గ్రాడ్) లో పనిచేయడానికి వెళ్ళాడు. 1893లో ఒక నేర్పు కాని పిల్లవాడుగా (అప్రెంటిస్) ఒక యంత్ర సామగ్రి ఫ్యాక్టరీలో చేరాడు. ఫ్యాక్టరీలో పనిచేస్తూనే, [illegible] కొంతకాలం వున్నాడు. 1896 లో ప్యూటిలావ్ పరిశ్రమలో పనిచేస్తూ వుండేవాడు. లెనిన్ స్థాపించిన "కార్మికోద్ధరణ సంఘం" లో సభ్యుడుగాచేరాడు. 1898లో రష్యన్ సోషల్ డెమాక్రటిక్ పార్టీలో చేరాడు. విప్లవ కార్యాలలో పాల్గొంటున్నందుకుగాను, కాలినిన్ అనేకసార్లు జైలుకుపోవలసివచ్చింది. దేశాంతరవాసశిక్ష సమకట్టించ వలసివచ్చింది.

జిల్లా కమిటీ సభ్యుడు

1904 లో దేశాంతరవాస శిక్ష ననుభవించి 1905 లో పీటర్సుబర్గుకు కాలినిన్ తిరిగి వచ్చాడు. ప్యూటిలావ్ కర్మాగారంలో కాలినిన్ మరల ఉద్యోగం సంపాదించాడు. బోల్షివిక్ పార్టీ వారి జిల్లా కమిటీలో సభ్యుడుగా పనిచేశాడు. మొదటి రష్యన్ విప్లవంలో భాగావహించాడు. 1908 నుండి 1910 వరకు మాస్కోలో రహస్య కార్యకలాపాలను నడిపాడు. బోల్షివిక్ పత్రిక "ప్రవ్దా" సంపాదకవర్గంలో పనిచేశాడు. స్టాలిన్‌తో కాలినిన్‌కు దగ్గర సంబంధం వుండేది. లెనిన్‌తో ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా సన్నిహిత సంబంధం వుండేది. 1911 నుండి 1917 వరకు, పీటర్సుబర్గు (లెనిన్‌గ్రాడ్) కార్మికులలో విప్లవ కార్యకలాపాలు సాగించాడు. నవంబరు విప్లవంలో పాయుధ ప్రజల తిరుగుబాటును నడిపిన ముఖ్యనాయకులలో ఒకరు.

సెంట్రల్ కమిటీ సభ్యుడు

1919 నుండి కమ్యూనిస్టుపార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు. స్వెర్డ్‌లావ్ మరణించాక, లెనిన్ సలహాపైన, అఖిల రష్యా కార్యనిర్వాహకవర్గానికి అధ్యక్షుడుగా ఎన్నుకోబడ్డాడు. అంతర్యుద్ధ కాలంలో, కాలినిన్ స్వయంగా యుద్ధ రంగాలకు వెళ్ళి, రెడ్ ఆర్మీ సైనికులను ఉత్సాహపరిచేవాడు. రెడ్ ఆర్మీకి బలపరచుటలో ఆయన చేసిన సేవకుగాను రెండుసార్లు "ఆర్డర్ ఆఫ్ రెడ్ బానర్" తో ఆయనను సత్కరించారు. 1920 లో సోవియటు యూనియన్ కమ్యూనిస్టుపార్టీ కేంద్ర కమిటీకి పొలిట్ బ్యూరో సభ్యుడుగా ఎన్నుకోబడ్డాడు.

సోవియటు యూనియన్ ఏర్పడిన నాటి నుంచీ దాని అధ్యక్షుడుగా కాలినిన్ ఉంటూ వచ్చాడు. సోవియటు విధానాన్ని బలపరచుటలో, నిలబెట్టుటలో, అపూర్వ కృషి గావించాడు.

"ఆర్డర్ ఆఫ్ లెనిన్" బిరుదు

ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కూలీ రైతు రాజ్యం సోవియటులో ఏర్పడింది. దాన్ని స్థాపించుటలోను, బలపరచుటలోను, కాలినిన్ అపార సేవ చేశాడు. అందుకుగాను 1935 లో "ఆర్డర్ ఆఫ్ లెనిన్" అనే గౌరవ బిరుదును కాలినిన్‌కు ఇచ్చారు. 1944 మార్చి 30 న కూడ ఇలాంటి గౌరవాన్నే కాలినిన్ తిరిగి పొందాడు.

కాలినిన్ అనారోగ్య కారణాలవల్ల, మార్చి 19 వ తేదీన రాజీనామా ఇచ్చాడు. నికోలాయ్ ష్వెర్నిక్ అతని స్థానే అధ్యక్షుడయ్యారు. కాలినిన్ జూన్ 3వ తేదీన (1946) మరణించాడు.

కమ్యూనిస్టుపార్టీని, సోవియటు రాజ్యాన్ని నిర్మించుటలో, ప్రథమ శ్రేణికి చెందిన నాయకులలో కాలినిన్ ఒకరు, అంటూ ఆయన మరణ వార్తను మాస్కో రేడియో ప్రకటించింది.

సోవియట్ నూతన అధ్యక్షుడు

నికోలయ్ ష్వెర్నిక్

నికొలై ష్వెర్నిక్, కాలినిన్ స్థానే సోవియటుయూనియన్ అధ్యక్షుడయాడు. ష్వెర్నిక్ 1888 లో పీటర్సుబర్గు (లెనిన్‌గ్రాడు) కార్మిక కుటుంబంలో జన్మించాడు. అతని బాల్యం దిక్కులేనివారికై ఏర్పరచబడిన అనాథ శరణాలయంలో గడిచింది. 14 వ యేట ఎలక్ట్రో మెకానికల్ ప్లాంటులో అప్రెంటిస్‌గా పనిచేశాడు. తక్కువ జీతానికి పనిచేయడం, పనినుండి తొలగించబడటం, జైలు, దేశాంతరవాసశిక్ష.— ఇలా ఎన్నో కష్టాలతోనూడిన జీవితాన్ని గడిపాడు. అట్టి విప్లవయోధుడే 20 కోట్ల ప్రజలకు శోషణనుంచి విముక్తి కలిగించుటలోను, ప్రపంచాన్ని హిట్లరుపీడనుండి విముక్తి చేయుటకు పాటుబడుటలోను ప్రముఖ పాత్ర వహించిన సోవియటు మేటి నాయకులలో ఒకడు.

17 వ యేట, ష్వెర్నిక్ బోల్షివిక్ పార్టీలో చేరాడు. ఆ సంవత్సరమే మెటల్ వర్కర్సు యూనియన్‌కు నాయకుడయ్యారు. 1905 లో రష్యాలో రహస్య కార్మికోద్యమాన్ని నడిపాడు.

జార్ చక్రవర్తి పోలీసుల నిఘాతప్పించుకొంటూ ష్వెర్నిక్ దేశమంతా తిరిగాడు. నల్ల సముద్రంలో ఉన్న నికోలైయావ్ పట్టణంలో నౌకా నిర్మాణ పరిశ్రమలలో పనిచేశాడు. అక్కడనుండి తులా వెళ్ళి ఆయుధ కర్మాగారంలో పనిచేశాడు. ఆపిమ్మట సమారాలో ట్యూబ్ మిల్సులలో పని చేశాడు.

జార్ కాలంలో ఒక సంవత్సరం జైలు జీవితం, మూడు సంవత్సరాలు దేశాంతర వాస శిక్ష సనుభవించాడు.

విప్లవంలో ముందు నిలిచాడు

1917 విప్లవంలో ష్వెర్నిక్ ముందు నిలిచాడు. త్వరలోనే ఫిరంగి నిర్మాణ కార్మికుల యూనియన్‌కు ప్రెసిడెంటు అయ్యాడు. 1918లో సమారా (ఇప్పుడు క్యూబిషెవ్ అని దానిపేరు)కు మేయర్ అయ్యాడు. అంతర్యుద్ధ కాలంలో ఈ పట్టణం శత్రువులం స్వాధీన మయింది. అంతటితో ష్వెర్నిక్ గెరిల్లా దళంలోచేరి సైన్యాలను నడిపాడు. రెడార్మీలో మూడు సంవత్సరాలు పనిచేశాడు.

అంతర్యుద్ధం ముగిశాక కార్మిక దళంలో తనపని కేంద్రీకరించాడు. ష్వెర్నిక్ అనేక ముఖ్యపదవులను నిర్వహించాడు. 35 వ ఏటనే కూలి - రైతుల ఇన్‌స్పెక్షన్ కమిసార్ అయ్యాడు. 1926 లో మెటల్ వర్కర్స్ యూనియన్‌కు అధ్యక్షుడయాడు. 1930 లో సోవియట్ ట్రేడ్ యూనియన్సు సెంట్రల్ కౌన్సిల్‌కు కార్యదర్శి అయాడు.

సోవియటు శాసనసభలలో రెండవదైన జాతుల శాసనసభకు ష్వెర్నిక్ అధ్యక్షుడయాడు. నాజీ దురంతాలను విచారించే సంఘానికి అధ్యక్షుడయాడు. కమ్యూనిస్టుపార్టీ సెంట్రల్‌కమిటీ సభ్యుడు. ఇలాఎన్నో ఉన్నత పదవులను వహించాడు.

"ఆర్డర్ ఆఫ్ లెనిన్"

యుద్ధకాలంలో పరిశ్రమలకు తగిన అంగబలాన్ని సంపాదించినందుకు, యుద్ధకాలంలో రవాణాను జయప్రదంగా నిర్వహించినందుకూ "ఆర్డర్ ఆఫ్ లెనిన్" మొదలైన బిరుదులతో రెండుసార్లు ప్రభుత్వం సత్కరించింది. బ్రిటిష్ ట్రేడ్‌యూనియన్ కాంగ్రెస్‌కు, సోవియటు ప్రతినిధుల నాయకత్వం వహించాడు. ఆంగ్లో-సోవియటు కార్మికుల సుహృద్భావాన్ని పెంపొందించడానికి కృషిచేశాడు.

ష్వెర్నిక్‌ను అధ్యక్షుడుగా సోవియటు ఎన్నుకొన్నదంటే, అది కార్మికోద్యమాన్ని గౌరవించుతోంది అన్నమాట. మామూలు కార్మికుని గౌరవించుతోంది అన్నమాట.

కాశ్మీర్ ప్రజల స్వాతంత్ర్య పోరాటం

(11 వ పేజీ తరువాయి)

పోయి ప్రజాస్వామిక జీవితం ఏర్పడాలనీ 1931లో కాశ్మీర్ ప్రజలు బ్రహ్మాండమైన పోరాటం సాగించారు.

1932 లో ముస్లిం మహాసభ రూపంలో ప్రారంభమైన యీ ప్రజా ఉద్యమం కాశ్మీర్ ప్రజానీకానికి ఆశాజ్యోతి। ఇది పేరుకు 'ముస్లిం' మహాసభే అయినప్పటికీ, ఆచరణలో కాశ్మీర్‌లోని వివిధజాతుల యోగక్షేమాలను దృష్టిలో పెట్టుకొనే పనిచేసింది.

నానాటికీ ఈ ప్రజాఉద్యమం సంస్థానమంతటా వ్యాప్తి చెందింది. 1939 లో ముస్లిం మహాసభ, జమ్మూ కాశ్మీర్ జాతీయ మహాసభగా మారిపోయింది. దేశంలోని వివిధజాతుల దేశభక్తులకు కేంద్రస్థానమయింది.

జాతీయ మహాసభ పేద రైతుల పక్షాన, కూలీల పక్షాన నిలబడి సంస్థాన ప్రభుత్వంతో హోరాహోరీగా పోరాడుతోంది. జైళ్ళకూ యమాతనలకూ వేలకొలది దేశభక్తులను సమర్పించింది. ఇవాళ ప్రజల అభిమానాన్ని చూరగొన్న ఏకైక ప్రజాసంస్థ, జమ్మూ కాశ్మీర్ జాతీయ మహాసభ.

సంస్థానంలో నిరంకుశ ప్రభుత్వం పోయి, బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పడాలనీ, ప్రజల దారిద్ర్యం పోవాలనీ ఇన్నాళ్ళుగా జాతీయ మహాసభ పనిచేస్తున్నది.

1934 రాజ్యాంగం

మొట్టమొదటి సారిగా, 1934 లో కాశ్మీర్‌లో ఒక క్రొత్త రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం 75 గురు సభ్యులతో ఒక శాసనసభ ఏర్పడుతుంది. ఇందులో 42 మందిని రాజుగారే నియమించుతారు. 33 గ్గురు మాత్రమే ప్రజలచేత ఎన్నుకోబడే ప్రతినిధులు. ఇక వోట్లసంగతి చూద్దామా అంటే నూటికి 97 గురికి అసలు వోటే లేదు.

అయినప్పటికీ, శాసనసభ ఎన్నికల్లో జాతీయోద్యమ నాయకులు పాల్గొన్నారు. అత్యధిక సంఖ్యాకులు గెలుపొందారు. శాసనసభలోకూడా, విడువకుండా తమ పోరాటాన్ని కొనసాగించారు.

రు. 20 ల భూమిపన్నుగానీ మ్యునిసిపల్ పన్నుగానీ చెల్లించేవారికీ, రు. 600 ల ఖరీదుచేసే ఇళ్లుగలవారికీ, రు. 60 ల అద్దెచెల్లించేవారికీ, 8 వ క్లాసుదాకా చదివినవారికీ, ఏదైనా బిరుదున్నవారికీ, గ్రామాధికారులకూ, అలాంటి గౌరవహోదాలో వున్నవారికీ, పింఛను తీసుకునేవారికీ మాత్రమే వోటు హక్కుంటుంది.

ఇందులో ఒక్కచిన్న తమాషా వుంది. సంస్థానంలో నూటికి 80 మందిగావున్న ముస్లింప్రజలు దరిద్రులు. కనుక వారికి ఆస్తిహోటురాదు. పోగా, విద్యాయోగ్యతనుబట్టి అయినా వస్తుందా అంటే, ముస్లింలలో విద్యావంతులు నూటికినలుగురు! ఇదీ కాశ్మీరరాజ్యాంగం!

వింత సవరణలు

1939 లో ఈ రాజ్యాంగంలో సవరణలు తెచ్చారు. వీటి ప్రకారం శాసనసభలోని 75 గురు సభ్యుల్లో 40 మందిని ప్రజలెన్నుకోవచ్చు. అంటే, ఎన్నుకోబడే సభ్యులు 7 గురు అదనంగా వస్తారు.

అయితే, ఈ అదనపు ఏడుగురిని ఎన్నుకొనేది ప్రజలుకాదు; భూస్వాములు! ఇది ఎంత కృత్రిమమో తెలియాలంటే, ఒక నియోజక వర్గంలో 15 గురు వోటర్లు, మరో నియోజకవర్గంలో 16 వోటర్లు మాత్రమే వున్నారని చెబితే చాలు; అయితే ప్రజల నియోజక వర్గాల్లో 3 లక్షల మందికి ఉన్నస్థానం ఒకటి మాత్రమే.

శాసన సభాధ్యక్షుణ్ణి నియమించేది మహారాజా, ఇప్పటికి శాసన సభాధ్యక్షులుగా ఒక న్యాయశాఖా మంత్రి, ఒక ప్రధాన న్యాయమూర్తి, ఒక తాత్కాలిక ప్రధాని, ఒక స్కాలర్‌షిప్ బోర్డు ప్రెసిడెంటు మాత్రమే వచ్చారు. కాని శాసన సభాధ్యక్షుడే సేనానాయకుడు కాకపోవడం మాత్రం సంతోషించవలసిన విషయం!

ప్రజల స్వాతంత్ర్య పిపాస

అట్లాంటిక్ ప్రణాళిక ప్రకారం ప్రపంచ మంతటి భవిష్యత్తు నిర్ణయింపబడుతున్న ఈనాడు, భారతదేశంలో స్వాతంత్ర్య శకం ప్రారంభమవుతున్నది. ఈనాడు కాశ్మీర్ ప్రజలు తమ తరఫున ఎన్నుకోబడిన ప్రతినిధులను భారతరాజ్యాంగ నిర్మాణ సభకు పంపుకొనే సాధారణ ప్రజాస్వామికహక్కు కావాలంటున్నారు. సంస్థాన ప్రజల తరఫున మాట్లాడే హక్కుగానీ, కొంతమంది ప్రతినిధులను నియమించే హక్కుగానీ సంస్థానాధిపతులకు లేదని ప్రజలు నొక్కి వక్కాణిస్తున్నారు.

సంస్థాన ప్రజల న్యాయమైన కోర్కెలకు విద్రోహం తలపెట్టవలెంగాని, ప్రజల స్వాతంత్ర్య పిపాసను తక్కువ చూపు చూడడంగాని బ్రిటిష్ మంత్రులు చేయకూడదని సంస్థానప్రజలు కోరుతున్నారు.

సోవియట్ పరిశ్రమలలో వచ్చే లాభాలు

ప్రజలకే వినియోగిస్తారు

సోవియట్ యూనియన్‌లోకూడాపరిశ్రమలు లాభాలను సంపాదించునా! లాభాలను సంపాదించుచుండిన యెడల ఆ లాభాల పంపక మెలా జరుగుతుంది? ఆ పంపిణీ మూలాన ఎవరు సౌఖ్యపడతారు? అనే ప్రశ్నలు సామాన్యంగా అందరికీ వస్తూవుంటాయి. ఆ ప్రశ్నలకు సమాధానమే యీ వ్యాసం.

సోవియట్ యూనియన్‌లో పరిశ్రమలలో ఎక్కువభాగము జాతిపరంచెయ్యబడ్డాయి. అవి ప్రభుత్వముచేత ఆమోదింపబడిన ప్లాను ప్రకారము పనిచేస్తాయి. ఉత్పత్తిచేసినవస్తువులు ప్రభుత్వముచే నిర్ణయించబడిన ధరలకు అమ్మకాయి. ఆ ధరలో అన్నివిధములైన ఉత్పత్తిఖర్చులు (Costs of production) కొంత లాభము యిమిడి వుంటాయి. ఈ లాభము 100 కి 3 నుండి 10 వరకు ఉంటుంది.

ఫ్యాక్టరీగాని, రైల్వే సంస్థగాని మరియే యితర పరిశ్రమయైనాగాని ప్లానులో వేసిన ప్రకారం ఖర్చుపెట్టిన యెడల ప్లాను ప్రకారము దానికి లాభము వస్తుంది. కాని ఈపరిశ్రమల మేనేజర్లు ప్లానులో సూచించిన లాభముకంటె ఎక్కువ లాభము పొందుటకు ప్రయత్నములు చేస్తారు. అట్లు ఎక్కువలాభం పొందుటకు అవకాశములు చాలా ఉన్నాయి. కొన్ని ఫ్యాక్టరీలలో మేనేజిమెంటు యంత్రముల యొక్క ఉత్పత్తిశక్తిని ఎక్కువ చేయుటకు ప్రయత్నిస్తారు. మరికొన్నిటిలో కార్మికుల నైపుణ్యాన్ని ఎక్కువచేసి, తద్వారా వారి లేబరుయొక్క ఉత్పత్తిశక్తిని ఎక్కువ చేస్తారు; కొన్నింటిలో వంటచెరకు, ఎలెక్ట్రిక్ పవరు మొదలైనవాని ఖర్చును కంట్రోలు చేసి తద్వారా కొంత మిగుల్చుతారు. ఈపద్ధతులవల్ల వస్తువుయొక్క ఉత్పత్తి ఖరీదు ప్లానులో దానికంటె తక్కువవుతుంది. దీనివల్ల ప్రభుత్వము నిర్ణయించిన ధరలకంటె ఉత్పత్తి ఖరీదు తక్కువవుతుంది, అంటే లాభము ఎక్కువవుతుంది. ఈలాభము ప్లానులో సూచింపబడదు. దీనిని సూపర్ ప్లాన్ ప్రాఫిట్ అంటారు.

ఈలాభాలను ఎలా వుపయోగిస్తారు? ప్లానులోకంటె అదనపు లాభాలను సంపాదించుటకు మేనేజర్లు, కార్మికులు పాటుపడుటకు కారణం ఏమిటి? అనే ప్రశ్నలు వస్తాయి.

ఈలాభాలలో తగినంత భాగము పరిశ్రమయొక్క అవసరాలను తీర్చుటకోసం ప్రత్యేకించబడుతుంది. అంటే పరిశ్రమలో వివిధ శాఖలను అభివృద్ధిచేయుటకు, క్రొత్త క్రొత్త సామగ్రిని పాతవానికి మారుగ ఉపయోగించుటకు, గాలి, వెలుతురు మొ॥ వానిని అభివృద్ధిచేయుటకు ఖర్చుపెట్టవలసి వుంటుంది. పరిశ్రమయొక్క డైరెక్టర్లు, కార్మికులు, ఆపరిశ్రమను ఆధునికంగా తయారు చేసే బాధ్యత తమపైనే వుందని గుర్తిస్తారు అంటే బాగా పనిచేసి లాభాన్ని సంపాదించినయెడల, పెట్టుబడియొక్క వ్యయాన్ని తగినవిధంగా మార్చుటకు, పరిశ్రమను ఆధునికంగా తయారు చేయుటకు, తద్వారా లాభాన్ని ఎక్కువ చేయుటకు వీలుందని డైరెక్టర్లు, కార్మికులు గుర్తిస్తారు. లాభాలను సంపాదించుటకు ఇదియొక ముఖ్యోద్దేశము.

కార్మికుల జీవితపరిమాణాన్ని ఎక్కువ చేస్తారు

ఆ లాభములో కొంతభాగము ఆపరిశ్రమ యొక్క కార్మికులయొక్క జీవిత పరిమాణాన్ని, సాంఘిక పరిస్థితుల్ని అభివృద్ధి చేయుటకు వినియోగిస్తారు. సాధారణంగా లాభంలో 100 కి 1 వరకు ఆ పరిశ్రమయొక్క డైరక్టర్లకు, కార్మికులకు బోనస్సులుగా యిచ్చుటకు పెడరల్ ప్లానులోని గృహనిర్మాణముకాక అదనముగా డైరక్టర్లకు కార్మికులకు గృహములను నిర్మించుటకు ఖర్చుపెడతారు. ఈ లాభములోని భాగమే కార్మికుల క్లబ్‌లకు రీడింగు రూములు, ఆటస్థలాలకు ఖర్చు పెడతారు.

చాల పరిశ్రమలలో, కార్మికులు తమ సెలవురోజులను గడపుకొనుటకుగాను, విశ్రాంతి గృహములు శానిటోరియములు వున్నాయి. కార్మికుల వైజ్ఞానికావసరాల నిమిత్తం కొంత ఖర్చుపెడతారు. సోవియట్ యూనియన్‌లో ప్రతి పరిశ్రమలోనూ నాటక బృందాలు ఉంటాయి. కార్మికుల కోసం ఉపన్యాసాలు వినోదయాత్రలు ఏర్పాటు చేస్తారు.

ప్రభుత్వం ఏర్పాటు చేసినవిగాక, పరిశ్రమలు వాటివాటి లాభాలనుండి కొంత డబ్బును ప్రత్యేకించి పిల్లలు మానసికంగాను శారీరకంగాను అభివృద్ధి చెందుటకు ఆటస్థలాలు, వినోద యాత్రలు మొదలగునవి ఏర్పాటు చేస్తాయి.

కాబట్టి ఒక పరిశ్రమ ఎక్కువ లాభాన్ని పొందుతున్న కొలదీ ఆ పరిశ్రమలోని కార్మికుల జీవితపరిమాణము ఎక్కువవుతుందని స్పష్టమయింది. కార్మికుడు ఈ వుద్దేశ్యంతోనే పరిశ్రమయొక్క లాభాన్ని ఎక్కువ చేయుటకు కృషిచేస్తాడు. (కాని మనదేశంలో గాని, మరి యితరదేశములోగాని ఫ్యాక్టరీ యజమానులు కార్మికులను దోచుకుతింటారు. పొట్టకూటికి చాలదు. కూలిడబ్బు కూడ యివ్వరు. కార్మికులకు - యజమానులకు నుధ్య వైరుధ్యాలు తప్ప స్నేహభావము [illegible])

ప్రభుత్వ నిధికి కొంత ప్రత్యేకించ బడుతుంది

పైన చెప్పిన వాటన్నిటి ఖర్చుకుపోను, కొన్ని కొన్ని పరిశ్రమలలో లాభము ఇంకా మిగులుతుంది. ఇన్‌కంటాక్సు మినహాయించి, మిగిలిన లాభము ప్రభుత్వ నిధికి యివ్వబడుతుంది. ఈ నిధి, వెనుకబడ్డ జిల్లాల అభివృద్ధికి, పరిశ్రమలలోని శాఖలను అభివృద్ధి చేయుటకు వినియోగించబడుతుంది. గత 20 సం॥ లలో వేల కొలది రూబుల్సు యీ నిధికిగాను సమర్పించబడ్డాయి. క్రొత్త పరిశ్రమలు, క్రొత్త రైలుమార్గాలు నిర్మించబడ్డాయి. యూరల్సు, సైబీరియా మధ్య ఆసియాలో వెనుకబడియున్న జిల్లాలు, ఈ నిధిని వినియోగించటం ద్వారా, పెద్ద పారిశ్రామిక కేంద్రాలు తయారయ్యాయి.

పై విషయాలన్నీ సోవియటు యూనియన్ లోని కార్మికులందరకూ తెలుసు. వారు తమ నిపుణత్వాన్ని అభివృద్ధి చేసికోవాలని, పరిశ్రమం లాభాల్ని ఎక్కువ చెయ్యాలనే ఉద్దేశ్యంతో పనిచేస్తారు.

ఇన్‌కంటాక్సు రూపంతో ప్రభుత్వానికి చెల్లించబడేది షుమారు 100 కి 10 ఉంటుంది ఆర్థికశాఖవారు పరిశ్రమల లెక్కలను తనిఖీ చేసి, అనవసరఖర్చులు ఉంటే వానినితగ్గించ వలసిందిగా డైరక్టర్లకు ఆర్డర్లిస్తారు. ఈ ఆర్థికశాఖ, ఖర్చును తగ్గించ వలసిందని, తద్వారా ప్రభుత్వ నిధిని ఎక్కువ చేయవచ్చునని ఉద్దేశ్యముతో ప్రభుత్వానికి తమ సలహాలను అందజేస్తారు.

పరిశ్రమలపై ఆర్థిక శాఖ యొక్క కంట్రోలు అనేది తనిఖీచేయుట, సూచనలిచ్చుట ద్వారానేకాదు. పరిశ్రమల ప్రణాళికలను తయారుచేయుటవల్ను, ఈ ఆర్థిక శాఖవారు లాభాలను ఎక్కువ చేయుటకు, ఖర్చును తగ్గించుటకు కొన్ని సూచనలిస్తారు. కాబట్టి యీ పరిశ్రమలన్నియు వారి కొరకు తయారు చేయబడిన ఆర్థిక ప్రణాళికల ప్రకారము పని చేసి, ప్రణాళిక ప్రకారము లాభాలను సంపాదించాలి. ఆర్థిక కంట్రోలు అనేది సోవియట్ యూనియన్‌లో లాభాలను నిర్ణయించుటలో ప్రముఖ పాత్ర నిర్వహిస్తోంది.

(ఇండో సోవియట్ జర్నల్‌నుండి)
అనువాదం పి. వెంకటేశ్వర్రావు

2 ఎడ్లు, బండి తోలుకు పోయాడు

బెజవాడ తాలూకా రాయనపాడులో పాలేటి కృష్ణయ్య అనే రైతు వద్ద పాలేరు పనిచేస్తున్న పాటిబండ్ల కోటయ్య యీ నెల 4 వ తేదీన రెండు గిత్తలను ఒక బండిని తోలుకొని పారిపోయాడు. ఇతను కొంచెం యెరుపు. క్రాపు వుంది. బలముగా వుంటాడు. వయస్సు 23 సంవత్సరాలు. పేదుమూతి. గిత్తలు రెండూ తెల్లనివి. ఒకటి రెండుకార్లది ఖరీదు రు 500 షుమారు, రెండోది మూడుకార్లది ఖరీదు షుమారు రు 500. బండి పాతది, కట్లువేసిన పోలు, కాడికి యిత్తడి పన్ను లున్నాయి. ఈ సొత్తు పట్టి యిచ్చిన వారికి రు 50 లు బహుమతి యివ్వబడును. క్రింది అడ్రసుకు తెలియజేయవలెను.

సజ్జా సీతారామదాసు,
c/o కృష్ణాజిల్లా కమ్యూనిస్టుపార్టీ ఆఫీసు
గవర్నరుపేట - బెజవార.

నూలులో దొంగ మార్కెటును అరికట్టాలి

(3 వ పేజీ తరువాయి)

కార్మికుల న్యాయమైన హక్కులు అంగీకరించాలి

పై విషయం తెలుతూనే పై పత్రిక, కార్మికుల మీదకూడా అభాండంవేస్తూఉంది. గుడ్డ కరువుకు మరొక కారణం కార్మికులు చీటికి మాటికి సమ్మెలు చేయడమట!

ఈ వాదనే సామ్రాజ్యవాద ప్రభుత్వోద్యోగులు గూడ ప్రచారంచేస్తున్నారు. ప్రధాన మంత్రి ప్రకాశంగారు గూడ మద్రాసు అసెంబ్లీలో దీనినే చెప్పడం ఆశ్చర్యకరం. అసలువిషయం ఏమంటే, మిల్లు యజమానులు కార్మికులకు సరియైన జీతాలు జీవిత పరిమాణ పెరుగుదల కనుగుణ్యమైన అధిక ధరల అలవెన్సు ఇవ్వ నిరాకరించడం కార్మిక నాయకులను పనినుండి తీసివేయడం మొదలైన చర్యలద్వారా సమ్మెలను తెచ్చి పెడుతున్నారు. గుడ్డఉత్పత్తి పడిపోకుండా ఉండాలంటే మిల్లుయజమానులు కార్మికుని న్యాయమైన హక్కులను గుర్తించేలా ప్రభుత్వం చేయాలి.

మన కర్తవ్యం

నేటి గుడ్డకరవును పరిష్కరించడానికి ఈక్రిందికోర్కెలకై ఆందోళనచెయ్యాలి.

(1) మిల్లుగుడ్డతో పాటు చేనేతగుడ్డను గూడ కంట్రోలు రేషనింగు విధానంలోనికి తీసుకురావాలి

(2) ప్రస్తుతం మిల్లుబట్టలో జరిగే దొంగ మార్కెటును అరికట్టాలి. ఆహారం మార్చి దీకితప్ప, ఇతరదేశాలకు గుడ్డఎగుమతి చేయకూడదు.

(3) మాలలో జరిగే బ్లాకుమార్కెట్టును గూడ అరికట్టి, చేనేత పారిశ్రామికులకు మాలను విరివిగా సప్లయిచెయ్యాలి.

(4) సామాన్యజనం వాడేగుడ్డనే ఎక్కువగా ఉత్పత్తి చెయ్యాలి. ధనికులువాడే జరీనుగలగుడ్డ ఉత్పత్తిని తగ్గించివేయాలి.

(5) కార్మికుల న్యాయమైన కోర్కెల నంగీకరించి, ఎక్కువగుడ్డ మాల ఉత్పత్తి అయ్యేలా చూడాలి.

(6) మాల పంపక కమిటీలు ప్రజలచే ఎన్నుకోబడి ప్రజాభిమానం చూరగొన్నవిగా ఉండాలి.

నావికుల తిరుగుబాటు

(16 వ పేజీ తరువాయి)

ఈ ఉద్యోగాల నుండి ఇండ్లకు పంపివేయబడిన తరువాత తమభవిష్యత్తునుగురించి రేటింగ్సులో ఆందోళన కలిగించిందనీ, ఇంటికివెళ్ళి తిరిగి ఎలాగూభూమి దున్నుకు బ్రతకవలసిందేగనుక ఏదోఒక వీరోచిత కార్యం ఒకటిచేసిపోదామనే తెగింపువారిలో వచ్చిందని కూడా అన్నారు.

తరువాత "హిమాలయ" ఓడమీద అప్పటివరకు పనిచేస్తున్న లెఫ్టినెంట్ హెడ్డెన్ సాష మిస్త్రా, రిక్రూటు చేసేటప్పుడు రేటింగ్సుకి తమవిధులేమిటో సరిగా తెలుపకపోవడం ఒక పొరపాటన్నారు. బొంబాయిలో తిరుగుబాటు రాకుండా వుండివుంటే కరాచీలో కూడా వచ్చేది కాదట!

పాకీదొడ్లు తుడవమన్నారు ప్లేట్లు కడగమన్నారు

తిరుగుబాటు చేసినందుకు మూడేసి నెలలు శిక్షింపబడి, శిక్ష ననుభవిస్తున్న అబ్దుల్ బకీ, ముబారక్ అనే ఇద్దరు రేటింగ్సు సాక్ష్యమిచ్చారు. మరో ఆరుగురు రేటింగ్సు సాక్ష్యమిస్తూ తాము కొద్దో గొప్పో చదువుకున్నవారిమనీ తమను పాకీదొడ్లు బాగుచేయమని, దొరలు తిన్న ప్లేట్లు కడుగమనీ ఆజ్ఞలు విధించడం సహించజాలమని చెప్పారు.

ప్రజాందోళన ఫలించింది

చైనాలో 15 రోజులపాటు అంతర్యుద్ధ విరమణ

చైనాలో అంతర్యుద్ధం సమాప్తి చేయాలంటూ జంగ్ - కై - షేక్ తన సేనలకు ఉత్తర్వు లిచ్చాడు. కమ్యూనిస్టు - కొమిన్ టాంగ్ విభేదాలను పరిష్కరించేందుకు సంప్రదింపులుసాగించే నిమిత్తం 15 రోజులపాటు యుద్ధవిరమణ అమలులో వుంటుంది. యుద్ధవిరమణకు కొమిన్‌టాంగ్, కమ్యూనిస్టుపార్టీ ప్రతినిధులు, అమెరికా మధ్యవర్తి మార్షల్ అంగీకరించి సంధిపత్రంపై సంతకాలు చేశారు.

ఈ తాత్కాలిక సంధి ఎలా సాధ్యమయింది? కమ్యూనిస్టుల అపజయాలవల్లనో, లేక కొమిన్‌టాంగ్ పక్షపు ఉదారబుద్ధి వల్లనో, ఇది జరగలేదు. లేక అమెరికా విష్పక్షపాత బుద్ధివల్లకూడా జరగలేదు. శాంతికోసం చైనా ప్రజల ఒత్తిడివల్లనే ఇది సాధ్యమయింది.

జంగ్ -కై- షేక్ ప్రకటనకు కారణం

మంచూరియాలో ముఖ్యపట్టణాలైన చాంగ్ చున్, కిరిన్ హార్బిన్ మొదలైన పట్టణాలు కొమిన్‌టాంగ్ సేనలు వశమయినమాట నిజమే. కాని అంతర్యుద్ధంగిపతర. గాకుండా ఉండటానికే ఈ పట్టణాలను కమ్యూనిస్టులు ఖాళీచేసినట్లు రాయిటరు వార్తలే తెలియజేశాయి. కమ్యూనిస్టుసేనల బలం తగ్గలేదనడానికి నిదర్శనం. జూన్ 3 వ తేదీన కొమిన్‌టాంగుసేనల అధీనంలోవున్న నాల్గు మంచూరియా పట్టణాలు కమ్యూనిస్టులకు వశం కావడమే. అంతర్యుద్ధం ఆపండని చైనా ప్రజలుచేసే ఆందోళనకు మరింత అవకాశం ఇవ్వడానికే కమ్యూనిస్టులు ఇలా చేశారు.

పాంకింగ్‌లో చైనా ప్రజలు అంతర్యుద్ధం ఆపివేయాలన్న ఆందోళన తీవ్రమయింది. అందుచేతనే జంగ్-కై-షేక్ ప్రభుత్వం యుద్ధ విరమణకు సంసిద్ధమైంది.

ఇంతేగాదు: అమెరికాలో కూడ చైనా అంతర్యుద్ధంలో జోక్యం కలుగజేసికోవద్దన్న ఆందోళన హెచ్చింది. ఇప్పటి యుద్ధ విరమణకు ఇదికూడా ఒక కారణం.

కొమింటాంగుకు అమెరికా మద్దతు

మంచూరియాలో కొమిన్‌టాంగ్ సేనలు కొంతవరకు విజయం సాధించ కలిగాయంటే, కారణం అమెరికా తోడ్పాటే.

చైనాలోని సోవియటు సేనలు మే 3 వ తేదీకి ఖాళీచేశాయి. జపాన్‌నుండి చైనాను విముక్తిచేయుటలో తోడ్పడిన రెడార్మీకి చైనా ప్రజలు కృతజ్ఞత చూపించారు. మంచూరియా నుండి వెళుతున్న ఎర్రసేనలకు ఇచ్చిన వీడ్కోలు సన్మానాలే ఇందుకు నిదర్శనం. ఉదాహరణకు చాంగ్‌చుంగ్ మేయర్ అన్న మాటలు చూడండి. "ఫేసిస్టు జర్మనీని ఓడించాక, సామ్రాజ్యవాద జపానుపై రెడ్‌ఆర్మీ దావుదెబ్బ కొట్టింది. సోవియటు సేనల ఈ మహత్కార్యం శాశ్వతంగా నిలిచివుంటుంది. దీనిని గురించి చరిత్రకారులు చాల పుస్తకాలు వ్రాస్తారు."

మంచూరియానుండి సోవియటు సేనలు తరలిపోవాలని చైనా అభివృద్ధి నిరోధకులు ఆ రోజుల్లో కొన్ని ప్రదర్శనాలు ఏర్పాటు చేశారు. కాని అమెరికా తోడ్పాటును గురించి వీరేమీ మాట్లాడరు!

చైనాలో అంతర్యుద్ధం మాని వేస్తూ కమ్యూనిస్టు - కొమిన్‌టాంగ్ సేనలమధ్య ఒడంబడిక జరిగినప్పటికీ, దానిని కొమిన్‌టాంగ్ సేనలు ఉల్లంఘించాయి. ఈ రెండు మూడు నెలల్లో 150 సార్లు కొమిన్‌టాంగ్ సేనలు దాడి చేసినట్లు, చైనావార్తా సంస్థలే అంగీకరించాయి.

దీనికి కారణం అమెరికాయే. కొమిన్‌టాంగ్ సేనలను ఉత్తర చైనాకు చేరవేయుటానికి అమెరికా తన నౌకలను పంపింది. తన విమానాలను కొమిన్‌టాంగ్ ప్రభుత్వానికి ఇచ్చింది. వైమానికులకు తర్ఫీదునిచ్చింది. ఇంతేగాక అమెరికా సేనలుకూడా యుద్ధంలో పాల్గొంటున్నాయి. "న్యూటైమ్సు" (సోవియటు పత్రిక) అమెరికా జోక్యాన్ని ఖండించింది. చైనా ప్రభుత్వాన్ని ఇలా హెచ్చరించింది.

"కొమిన్‌టాంగ్ సేనలు అమెరికా ఆయుధాలపై ఆధారపడుతున్నాయి. కొమిన్‌టాంగ్ ప్రభుత్వం తనవైఖరి మార్చుకోవాలి ఆయుధాలతోగాక, రాజకీయమార్గాలద్వారా తమ తగాదాలను పరిష్కరించుకోవాలి. ఇలా పరిష్కరించేదానిపైననే చైనా భవిష్యత్తు ఆధారపడివుంది."

అమెరికా జోక్యానికి వ్యతిరేకత

చైనాలో అమెరికాజోక్యానికి, చైనాప్రజలేగాక అమెరికాలలో కూడ గొప్ప ఆందోళన జరుగుతోంది. ఈ క్రింది విషయాలను "డైలీవర్కరు" పత్రిక కూడ తెలియజేసింది. మంచూరియానుండి సోవియటు సేనలు వెళ్ళిపోతున్నప్పుడు, "అమెరికా సేనలు ఇంటికి ఎందుకు వెళ్ళవు?" అని షాంగై నగరంమీద వ్రాసినట్లు, డైలీ పత్రికయే వ్రాసింది.

అమెరికాలోని అభ్యుదయ పత్రికలు చైనాలోని అమెరికా జోక్యాన్ని ఖండిస్తూ వ్రాస్తున్నాయి. కొందరు అమెరికా శాసన సభ్యులు, కార్మిక సంఘాల ప్రజా సంఘాల ప్రతినిధులు, అమెరికా ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళి, చైనానుండి అమెరికా సేనలను ఉపసంహరించాలని కోరారు. చైనాలో అమెరికా సేనలుండటం తటస్థతకు విరుద్ధమనీ, చైనా అంతర్యుద్ధానికి ప్రోత్సాహమిస్తుందనీ తమ నివేదికలో వీరు తెలియజేశారు

ఇలా చైనాలోను, అమెరికాలో అభివృద్ధిని కోరే ప్రజల ఒత్తిడివల్ల చైనాలో కమ్యూనిస్టుల బలంవల్ల ఇపుడు తాత్కాలిక యుద్ధ విరమణ సంధి జరిగిందని మరచిపోకూడదు.

స్వాతంత్ర్యంకోసం ప్రాణాలర్పిస్తాం

ఇండోనేషియా అధ్యక్షుని హెచ్చరిక

ఇండోనేషియా రిపబ్లిక్ అధ్యక్షుడు డాక్టర్ సోకర్నో, మే 31వ తేదీన అమెరికా యునైటెడ్ ప్రెస్ విలేఖరితో మాట్లాడుతూ, "కొత్త డచ్చి ప్రతిపాదనలు ఇండోనేషియాకు అంగీకార యోగ్యంకావు" అని అన్నాడు. ఇండోనేషియా ప్రజల స్వాతంత్ర్య వాంఛలోని ప్రాముఖ్యాన్ని డచ్చి వారు గ్రహించలేదన్నారు. "స్వాతంత్ర్యంకోసం అవసరమైతే మరణించ సిద్ధంగా వున్నాం." అని అన్నాడు.

"మేం శాంతియుతమైన ఒడంబడికనే కోరుతున్నాం. మేము దాడి చెయ్యం కాని మామీదకువస్తే మేం ఊరుకోము.

ఇండోనేషియా రిపబ్లిక్ కంట్రోల్ క్రిందవున్న సుమత్రాపై మా అధికారాన్ని డచ్చివారు గుర్తించడంలేదు. ఈ దీవుల స్వాతంత్ర్యం విషయంలో ప్రజాభిప్రాయానికి (ప్లెబిసైట్) మేము బద్ధులవుతాం. కాని ఆ లా ప్రజాభిప్రాయం తీసుకొనేటప్పుడు దానిని పరిపాలించేందుకు ఒక అంతర్జాతీయ సంఘం ఏర్పడాలి."

డాక్టరు సోకర్నో తనకూ ప్రధాని షారీర్‌కూ ఎలాంటి విభేదాలులేవని తెలియజేశాడు.

ఇండోనేషియా మంత్రివర్గాన్ని విస్తృత మొనర్చి అతివాదులను మంత్రివదవులలోకి తీసుకోడానికి ప్రధాని ప్రయత్నించుతున్నాడు. ఈ ప్రయత్నం పైన చెప్పిన సోకర్నో ప్రకటనా ఇండోనేషియా ప్రజలలో తమ స్వాతంత్ర్యం సంపాదించుకోడానికిగల దృఢనిశ్చయాన్ని తెలియజేస్తున్నాయి.

అమెరికాలో అసమ్మతి

ఇండోనేసియాలోని సామ్రాజ్యవాదుల చర్యలను స్వతంత్ర ప్రియులెవ్వరూ సహించరు. అమెరికా శాసనసభకు చెందిన డెమాక్రటిక్ పార్టీ సభ్యులు పదిమంది, "ఇండోనేషియా సమస్యను భద్రతా సంఘం ముందు పెట్టాలని", మిత్రరాజ్య సమితిలోని అమెరికా ప్రతినిధి కోరుతూ ఒక లేఖ వ్రాశారు.

"ఇండోనేషియాలో 'శాంతి భద్రతలను' నెలకొల్పాలనే మిషతో, బ్రిటిష్ సైనికోద్యోగులు జపాను సేనలను ఇండోనేషియా ప్రజలను అణచివేయడానికి ఉపయోగించుతున్నారు.

"మన సైనికుల మీద, మన మిత్రరాజ్య సైనికులమీద ఏవో కొన్ని దురంతాలు జరిగినమాట నిజమే. కాని అంతమాత్రాన జపాను సేనలపై విశ్వాసముంచడం తగనిపని. జపాను సేనలను ఇండోనేషియాలో ఇంకా ఉంచడానికి కారణంకన్పించదు. బ్రిటిష్ డచ్ సేనలతోపాటుజపాను సేనలుగూడాఇండోనేషియా రిపబ్లిక్‌ను అణచి వేస్తున్నాయి." అని వారు తమ లేఖలో తెలియజేశారు.

అమెరికా ధోరణి

ఇండోనేషియా రిపబ్లిక్‌ను అణచడానికి బ్రిటన్ బహిరంగంగా పూనుకున్నా, పరోక్షంగా అమెరికా కూడ పూనుకుంది. ఈ విషయాన్ని జూన్ 3 వ తేదీని రిపబ్లికన్ పత్రిక "మెర్డెకా" ఇలా తెలియజేసింది.

"డచ్చివాళ్ళ వెనుక అమెరికా నాటకం ఆడుతోంది. రాజీవిషయంలో ఏమాత్రం లొంగిపోవద్దని, ఇదివరకు వారుచేసిన సూచనలకే కట్టుబడివుండమనీ, డచ్చివారికి అమెరికా ప్రోత్సాహమిస్తోంది. ఇండోనేషియా మార్కెట్లో స్టాండర్డు ఆయిల్ కంపెనీ, (అమెరికా)కి వ్యాపారం చాలావుంది. అందుచేతనే ఈ కంపెనీ పెట్టుబడిదార్ల ప్రయోజనానికి లొంగి అమెరికా డచ్చివారి వెనుక నాటకమాడుతోంది."

సోకర్నో హెచ్చరిక

డచ్చివారితో సంప్రదింపులు సాగుతున్నప్పటికీ, అన్ని పరిస్థితులకు ప్రజలు సంసిద్ధం కావాలని ఇండోనేషియా అధ్యక్షుడు సోకర్నో 7 వ తేదీరాత్రి రేడియోలో ఒక హెచ్చరిక గావించారు.

ఇటలీ రాజుకి స్వస్తి

జూన్ 2 వ తేదీన ఇటలీ ప్రాన్సులలో ఎన్నికలు జరిగాయి. ఈరెండుదేశాల భవిష్యత్తునేగాక యూరప్‌ఖండ భవిష్యత్తును నిర్ణయించుటలో ఈఎన్నికలు ప్రముఖపాత్ర వహించుతున్నాయి.

ఇటలీలో నూతన ప్రజాపరిషత్తును ఎన్నుకోడానికి; ఇటలీలో రాజుల పరిపాలన ఉండాలా రిపబ్లిక్ పరిపాలన ఉండాలా అనే విషయంపై అభిప్రాయం తెలియజేయడానికి, ఎన్నికలు జరిగాయి.

రాజుల పరిపాలన అంతమవాలని 1 కోటి 21 లక్షల, 92 వేల 855 మంది వోటు చేశారు. రాజులపరిపాలన కావాలని కోటి 3 లక్షల, 62 వేల 709 మంది కోరారు. దాదాపు 18½ లక్షల మెజారిటీతో, రాజు పోవాలన్నకోరిక నెగ్గింది.

ఇటలీలో రాజుల పరిపాలనను ఎలాగైనా నిలబెట్టాలని, క్రైస్తవ మతాధిపతి (పోప్) ఇతర అభివృద్ధి నిరోధకులూ ప్రయత్నించారు. రాజులపై ఇటలీ ప్రజలకున్న తీవ్ర అసహ్య భావాన్ని తప్పించడానికి, రాజు ఇమాన్యుయెల్ సింహాసన పరిత్యాగం చేసి దేశం విడిచిపెట్టి పోయాడు. అనిధంగా యువరాజు అంబర్టోకు పట్టం కట్టించాలని అనవద్దారు ఇమాన్యుయెల్ కుట్రకు. బ్రిటిష్ అధికారులు బాగా సహాయపడ్డారు. అయినా లాభం లేకపోయింది. రాచరికం ఓడిపోయింది.

వచ్చే బుధవారం (12 వ తేదీన) ఇటలీ రిపబ్లిక్‌గా ప్రకటించబడుతుంది. అదివారం (నేడే) దాదాపు నెలరోజుల గద్దె నెక్కిన అంబర్టో రాజు ఇటలీవిడిచి వెళ్ళిపోయాడు. అంబర్టో పెళ్ళాం బిడ్డలు పోర్చుగల్‌కు ఇదివరకే ప్రయాణమయ్యారు. రాజపక్షంవారు కొంతమంది అల్లరి చేస్తున్నారు, దెబ్బలాటలు ప్రారంభించారు. కాని వీరి ఆటలు సాగకుండా ఇటలీ ప్రజాస్వామ్య పక్షాలు చూడగలరు.

ఫ్రాన్సుఎన్నికలు

పారిస్ జూన్ 3

ఫ్రెంచి ప్రజా పరిషత్తుకు ఎన్నికలు జరిగాయి. కమ్యూనిస్టు, సోషలిస్టు, యం.ఆర్.పి. (ప్రోగ్రెసివ్ కాథలిక్) రాడికల్, రిపబ్లికన్ లిబర్టీ (కన్సర్వేటివ్) పార్టీలు పోటీచేశాయి. ఫ్రాన్సులోను, ఫ్రెంచి వలసదేశాలలోను కలిసి 586 స్థానాలున్నాయి.

ఇదివరకు ఎన్నికలలో కమ్యూనిస్టుపార్టీకి మొదటి స్థానం వచ్చింది, ఇప్పుడుప్రోగ్రెసివ్ కేథలిక్(యం.ఆర్.పి.)మొదటిదిగావచ్చింది ఫ్రెంచి శాసనసభలో 586 స్థానాలకు 575 స్థానాలకు ఫలితాలు తేలాయి.

ప్రోగ్రెసివ్ కాథలిక్కుపార్టీ	166
కమ్యూనిస్టుపార్టీ	150
సోషలిస్టుపార్టీ	125
రాడికల్‌పార్టీ	45
రిపబ్లికన్‌పార్టీ (కన్సర్వేటివ్)	35
మితవాదులు	25
రైతుల గ్రూపు	8
అల్జీరియా స్వతంత్రపక్షం	11
వలసదేశాల్లోని పార్టీలు	10

ఇదివరకు జరిగిన ఎన్నికలలో 152 కమ్యూనిస్టుపార్టీకి సీట్లు వచ్చాయి. మరి తొమ్మిది మంది సానుభూతిపరులు పార్టీకి అండగా నిలిచారు.

ఈ ఎన్నికలవల్ల కమ్యూనిస్టుపార్టీ మొదటి పార్టీగా రాకపోయినప్పటికీ, తన బలంపోగొట్టుకోలేదు, దాదాపు ఇదివరకు వచ్చిన సీట్లన్నీ వచ్చాయి. ఇంతేగాదు, ఇదివరకటికంటె 3 లక్షలవోట్లు హెచ్చాయి. (వోట్లు హెచ్చినా, నియోజక వర్గాలకుండే వోట్ల

(మిగతా 15 వ పేజీలో)

బెవిన్ విదేశాంగనీతికి ఫాసిస్టు మిత్రుడు చర్చిల్ ప్రశంసలు

తాపీ మోహనరావ్

బ్రిటన్ అమెరికా ప్రభుత్వాలు ఒక కూటమిగా ఏర్పడ్డాయని, ఈకూటమి శాంతి స్థాపనకోసంకాక్రొత్తయుద్ధాన్నితేయడం లేదని, సోవియటు యూనియన్‌మీద కుట్రలు సాగిస్తూందని మాలొటావ్ జూన్ ఒకటవ తేదీన ప్రకటన ఒకటి చేశాడు.

ఈప్రకటన అమెరికా బ్రిటన్ ప్రభుత్వాలకెంతో కంగారు కలిగించింది: ఇలాంటి కూటమేమీ లేదంటూ బైర్న్సు కుంటి సమాధాన మొకటి ప్రకటించారు.

కాని బ్రిటిష్ విదేశాంగ మంత్రి బెవిన్ కామన్సుసభలో మొన్న నాలుగవ తేదీని చేసిన ఉపన్యాసం మాలొటోవ్ చెప్పింది సమ్మూటికి నిజమని రుజువు చేసింది. మరునాడు జరిగిన చర్చిల్ ఉపన్యాసం దానింకా రూఢిపరచింది.

అగ్రరాజ్యాలు నాలుగూ జర్మనీతో 25 ఏళ్ల ఒడంబడిక కుదుర్చుకోవాలని బైర్న్సు సూచన చేసినట్లూ, స్టాలిన్ దానికి ఒప్పుకొన్నా, మాలొటావ్‌వ్యతిరేకిస్తున్నాడని అమెరికా విదేశాంగ మంత్రి బైర్న్సు లోగడ ప్రకటించారు. ఈసూచన అంతరార్థమేమిటో చూద్దాం.

నాజీ సర్పానికి తిరిగి పాలుపోయాలనుకున్నారు

జర్మనీలో నాజీజం పూర్తిగా తుడిచివేయబడేంతవరకూ, దురాక్రమణకర్తలు పూర్తిగా నశించి, ప్రజాస్వామిక పునర్నిర్మాణానికి పునాదు లేర్పడేంతవరకూ, జర్మనీ అగ్రరాజ్యాల అధీనంలోనే ఉండాలని పోట్స్‌డాం నిర్ణయం, ఈ నిర్ణయం ఒక్క సోవియటు అధీన ప్రాంతంలోనే అమలు జరుగుతూంది జమీందారీ భూములను రైతులకు పంచిపెట్టడం మొదలయిన ప్రజాస్వామిక కార్యక్రమం అక్కడేఅమలు జరుగుతూంది. ఫాసిస్టు వ్యతిరేక ప్రజాపక్షాలు అక్కడే ఐక్య సంఘటనను నిర్మించుకోగలుగుతున్నాయి.

కాని బ్రిటన్ అమెరికా అధీనప్రాంతాల్లో పరిశ్రమలింకా ఫాసిస్టు అధికారులక్రిందనే ఉన్నాయి; లక్షలకొలది సైనికులతో సెమ సెటి నాజీసైనికదళాలు, అప్పటి అధికారుల క్రిందనే నిలచిఉన్నాయి. ప్రజాపక్షం అభివృద్ధికి ఏలాంటి అవకాశమూలేకుండా ఉంది. ఈ విధంగా బ్రిటన్ అమెరికా ప్రభుత్వాలు పోట్స్‌డాం నిర్ణయాలను అమలు జరపకపోవడమే కాకుండా, వాటిని భంగపరుస్తున్నాయికూడా. జర్మనీ ఈస్థితిలో ఉంటుండగానే, అక్కడొక ప్రభుత్వాన్ని స్థాపించి, ఒడంబడిక కుదుర్చుకోవాలని బైర్న్సుసూచన సారాంశము. అంటేనాజీనిషక్రిమాల నక్కడ ప్రాణాలతో వదలదమన్న మాట. ఈ సూచనను స్టాలిన్ అంగీకరించాడనడం వట్టి కల్పన. సోవియటు దీనిని వ్యతిరేకించడంలో ఆశ్చర్యం లేదు. "పోట్స్‌డాం నిర్ణయాలే అమలు జరగలేదు; మరొక ఒడంబడిక కుదుర్చుకోవడంలో అర్థమేమి"టని ఇజ్వెస్టియా ఖండించింది. కాని బెవిన్ దృష్టిలో "సుస్థిర శాంతికి బైర్న్సు సూచనే చక్కని మార్గ"మట. సోవియటు వ్యతిరేకించినా ఫరవాలేదు, మేమున్నామని బైర్న్సుకి అభయహస్తం ఇచ్చాడు బెవిన్.

ఈ సూచనఅద్భుతమయిందంటూ చర్చిల్ పొగిడాడు. బ్రిటిష్ ప్రభుత్వం దానిని బలపరుస్తున్నందుకు సంతోషిస్తున్నానన్నారు.

పోట్స్‌డాం నిర్ణయాలు తూచ తప్పకుండా అమలు జరగాలని, రష్యన్లు పట్టుబట్టడమే చిక్కులన్నిటికీ కారణమని ప్రధాని అట్లీ సోవియటును ఆక్షేపించారు.

స్వేచ్ఛావ్యాపారం పేరుతో ఆర్థిక సంకెళ్ళు

డాన్యూబ్ నదిమీదుగా బాల్కన్ దేశాలలో స్వేచ్ఛా వ్యాపారానికి సౌకర్యాలు కావాలని బ్రిటన్, అమెరికా ప్రభుత్వాలు కోరిన కోరికను మాలొటావ్ వ్యతిరేకించాడని బెవిన్ అన్నాడు.కరువుకాటకాలతో బాల్కన్ ప్రజలు మాడిపోతున్నారట, వారికిసహాయం చేయాలన్న ఉద్దేశంతోనే తాము కోరికను కోరామని బెవిన్ మొదట అన్నాడు. కాని, తన అసలు ఉద్దేశాన్ని దాచుకోలేకపోయాడు. అర్థశతాబ్దపాటు యుద్ధాల చేసినందుకు ప్రతిఫలంగా ఆదేశాల్లో బ్రిటన్‌కు తగు స్థానం ఉండాలన్నాడు అక్కడ వర్తక స్వాతంత్ర్యాన్ని అరికడితే తాను ఒప్పుకోనన్నాడు.

స్వేచ్ఛా వ్యాపారంపేరుతో బ్రిటన్ అమెరికాలు తమ సామ్రాజ్యాధి పత్యాన్ని ఎలా విస్తరించు కొన్నదీ ఇండియా, చైనా మొదలయిన దేశాలచరిత్ర చాటుతూంది. బాల్కన్ దేశాలలో వీరి నిజఉద్దేశాలను మాలొటావ్ తన ప్రకటనలో బయటపెట్టాడు. "యుద్ధ పరిస్థితులవల్ల ఆర్థికంగా దెబ్బతిన్న ఈదేశాలను బ్రిటన్ అమెరికా పెట్టుబడిదారులు తమ గుప్పెట్లోకి తెచ్చుకోవాలను కున్నా"రన్నారు విముక్తి పొందినదేశాల్లో సంపూర్ణ స్వతంత్ర ప్రజాస్వామిక ప్రభుత్వాలేర్పడడానికి అగ్రరాజ్యాలు తోడ్పడాలని పోట్స్‌డాం నిర్ణయాలు ఒకటి ఆనిర్ణయాలనుతుచ తప్పకుండా అమలు జరపాలంటున్న సోవియటు ప్రభుత్వం బ్రిటన్ అమెరికా ప్రభుత్వాల కోరికను వ్యతిరేకించడం ఆశ్చర్యం కాదు.

సామ్రాజ్య విస్తరణకాంక్ష

ఇక ఇటలీ కాలనీల విషయం. సోమాలీలాండును గురించి బెవిన్ అన్న మాటలెంత హాస్యాస్పదంగా ఉన్నాయో చూడండి సోమాలిలాండు, బ్రిటిష్ సోమాలిలాండు ఆనీ ఇటాలియన్ సోమాలిలాండని రెండుభాగాలు. బ్రిటిషుసోమాలిలాండులోని సంచార తెగలు తమ పశువులను మేపుకోడానికి అదనుకాతులవారు వస్తుంటారట, వీరు స్థిర నివాసం లేక అల్లాడిపోతున్నారట. వీరికి స్థిరనివాసం కల్పించాలన్న జీవకారుణ్య దృష్టితోనేనట. ఈ రెండు భాగాలను కలిపి, అబిసీనియాలోనుంచి గూడా కొంత ప్రదేశాన్ని చేర్చి ఒక దేశంగా ఏర్పరచాలని బ్రిటన్ చేసిన సూచన. అందులో సామ్రాజ్య విస్తరణ విస్తరణకాంక్ష లవలేశమయినా లేదట, ఎటొచ్చీ ఆఫ్రికాయుద్ధంలో ప్రధానంగాపాల్గొన్నదీ అబిసీనియాకు విముక్తి చేకూర్చిందీ, బ్రిటనే కాబట్టి ఈ కొత్తదేశంపై ధర్మకర్తృత్వాధికారం బ్రిటన్ కోరడం న్యాయమేనట. దీనికి సామ్రాజ్య విస్తరణ అని మాలొటావ్ పేరుపెట్టడం ఘోరమట.

అమెరికా మిలిటరీ వ్యూహం

ఇక ప్రపంచమంతటా కీలక స్థానాల్లో అమెరికా మిలిటరీ కేంద్రాలను నిర్మించుకో జూస్తుందని మాలొటావ్ చేసిన విమర్శనకు బెవిన్ ఏమి జవాబు చెప్పాడో చూడండి.

యుద్ధకాలంలో మిలిటరీ అవసరాలకోసం కొన్ని దీవులను అమెరికా కట్టామన్నారు. ఆ దీవుల్లో అమెరికా ఎంతో డబ్బు ఖర్చుపెట్టింది. అందువల్ల, వాటి భవిష్యత్తును గురించి అమెరికా శ్రద్ధ వహించడం సహజమేనా. అంతకుమించి, వేరే ఉద్దేశమేమీ లేదన్నారు. ఇది ఎంత కుంటిసమాధానమో వేరే విమర్శించ నక్కరలేదు.

ఈ విధంగా జర్మనీ విషయంలో నయితేనేమి, బాల్కన్ దేశాల విషయంలో నేమి, అమెరికా మిలిటరీ వ్యూహం విషయంలోనేమి బ్రిటన్ అమెరికాలు ఒక కూటమిగా ప్రవర్తిస్తున్నదని బెవిన్ ఉపన్యాసంతోనే స్పష్టమవుతూంది. మాలొటావ్ విమర్శ సరియయినదని రుజువయింది.

రెండుతలలు ఒక్కనాలుక

ఈ విధానాన్ననుసరిస్తున్న బెవిన్నిచూచి కడుగుగట్టిన సామ్రాజ్యవాది చర్చిల్ ప్రియశిష్యుడిని చూచిన గురువులాగా పొంగిపోయాడు. మాలొటావ్ విమర్శను లెక్కచేసి పడమటిదేశాలు తమ అన్యోన్య సంబంధాలకు భంగంరానిస్తే వాటికిదుర్గతి తప్పదని హెచ్చరించాడు, తనశిష్యుడి ఉపన్యాసంలోని లోట్లనుపూర్తిచేశాడు. గ్రీసులో తనప్రభుత్వం అనుసరించిన విధానాన్నే ప్రస్తుతలేబరు ప్రభుత్వంకూడా అనుసరిస్తున్నందుకు సంతోషించాడు. గ్రీసుఫాసిస్టులు రాక్షస దుండగాలను సాగించి మొన్నటి ఎన్నికల్లో పొందిన విజయాన్ని న్యాయమయిన విజయంగా వర్ణించాడు. బ్రిటిష్ పార్లమెంటు సభ్యులే ఫాసిస్టుశక్తులని ఖండించిన పక్షాలను గ్రీకు ప్రజల అభిమానాన్ని చూరగొన్న పార్టీలుగా అభినందించాడు.

ఫ్రాంకోకు మద్దతు

స్పెయిన్‌గురించి చెబుతూ, అది ప్రాచీన సాంప్రదాయంగల దేశమన్నాడు, దానికి దురాక్రమణబుద్ధి లేనేలేదట. బ్రిటిష్ లేబరుపార్టీ ప్రభుత్వానికన్నా ఫ్రాంకో ప్రభుత్వం ఏమీ తీసిపోదన్నాడు. అప్పటి పోలెండులో కన్నా ఫ్రాంకో స్పెయిన్‌లోనే శాంతి సౌఖ్యాలెక్కువగా ఉన్నాయన్నాడు. అలాంటి ఫ్రాంకో స్పెయిన్‌తో తెగతెంపులు చేసుకోవాలని కమ్యూనిస్టులు, సోవియటు ఒత్తిడికి లొంగిపోయే ఫ్రాన్సు, పోలెండులు ఆందోళన చేశాయన్నాడు. భద్రతా సంఘ సబ్ కమిటీ కూడా ఈ సూచననే చేయడం ఘోరం, దారుణమని గుండె బాదుకున్నాడు. ఈ సూచన చేయడం స్పెయిన్ అంతరంగిక విషయాల్లో జోక్యం కలిగించుకోవడమే అని ఫాసిస్టు ఫ్రాంకో చేసిన ప్రకటనను ఇతను కూడా వల్లించాడు. అలా జోక్యం కలిగించుకో నిరాకరించినందుకు బ్రిటిష్ ప్రభుత్వాన్ని అభినందించాడు.

లేబరు ప్రభుత్వ ప్రధాని అట్లీ తన ఉపన్యాసంలో చర్చిల్ ధోరణినే ప్రతిధ్వనించాడు స్పైగా ఒక ప్రభుత్వాన్ని తొలగిస్తే, అంతకన్నా మంచి ప్రభుత్వం వస్తుందనే నమ్మకమేమిటన్నాడు అట్లీ

చర్చిల్ అంతటితో ఆగలేదు, ఇటలీలో బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి అనుకూలమయిన శక్తులదే పైచేయి అవుతుందనే ఆశతో, ఆ దేశపు నౌకాబలానికి కొరత రాకూడదని వాదించాడు.

మొన్నటి ఫ్రెంచి ఎన్నికల్లో కమ్యూనిస్టులు ఓడిపోయి, అభివృద్ధి నిరోధక ప్రోగ్రెసివ్ కాథలిక్కు పార్టీ గెలుపొందినందుకు ఉబ్బిపోయాడు. చర్చిల్ అలాంటి ఫ్రాన్సుకు అన్ని విధాల సాయం చేయాలన్నాడు ఇలాంటి దేశాలకూ బ్రిటనుకు అమెరికాకు మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడడమే ప్రపంచశాంతికి గ్యారంటీ అన్నాడు.

సోవియటును తోసి వేయాలట

ఈ శాంతిని భంగంచేసేవారో యుద్ధానికి బీజాలు ప్రస్తుతం సోవియటు అధీనంలో ఉన్న ప్రదేశాల్లోనే నాటబడుతున్నాయన్నాడు. ఆ ప్రదేశాలు సోవియటు ప్రోత్సాహంతో, ప్రజాస్వామిక పంథాలో అభివృద్ధి పొందడం ఫాసిస్టు శత్రువయిన చర్చిల్ కంటికి అరోగతి పాలవడంగా కనుపించింది. ఆ దేశాలకు ఈ విధమయిన ప్రోత్సాహ మిస్తున్నందుకు సోవియటును బెదరించాడు. అమెరికా ఉంది సుమా జాగ్రత్త అన్నాడు. చివరకు సోవియటు దారికి రాకపోయినావరే శాంతి సమావేశం జరిపేయాలని సూచించాడు.

కాని వద్దకనే అనుసరించ దలచుకొన్న బెవిన్ తన ఉపన్యాసంలోనే స్పష్టంచేశాడు.

"చేయవలసిందంతా బెవినే చేస్తాడ"ని అట్లీ కాకం వేశాడు. అంతేకాదు. ఇటీవల గ్రీసులో పర్యటనచేసివచ్చి అక్కడ ఫాసిస్టు పరిపాలన ఏర్పడుతూందని ఖండించిన పార్లమెంటు సభ్యులను సోవియటు పక్షపాతులన్నట్లు ఖండించాడు. యీ వాదు ఫాసిస్టు శక్తులకు వట్టుగొమ్మగా పనిచేస్తున్న చర్చిల్ ఈవిధంగా లేబరుమంత్రి బెవిన్ విధానంతో పరమానంద భరితుడయాడు.

అంతేకాదు, బ్రిటన్ అంతరంగిక వ్యవహారాల్లోకూడా, లేబరుపార్టీ కమ్యూనిస్టులను చేర్చుకో నిరాకరించి బ్రిటనుకేకాకుండా ప్రపంచానికే మహోపకారం చేశారన్నాడు. అన్నిదేశాల్లోనూ కమ్యూనిస్టులు దేశద్రోహులుగా పనిచేస్తున్నారన్నాడు.

మొన్నటి యుద్ధకాలంలో ఆయాదేశాలను హిట్లరు రాక్షసునికి అమ్మిన అభివృద్ధి నిరోధక వర్గాలను వెనకవేసుకొని వస్తున్న చర్చిల్, బ్రిటిష్ కమ్యూనిస్టుపార్టీ అరోజుల్లో బ్రిటన్‌కుద్రోహంచేయ తలపెట్టిందని అసత్య ఆరోపణ చేసిస్తున్నాడు

కామన్సు సభలో చివరకు మాట్లాడిన లేబరుసభ్యుడు వార్చె చర్చిల్ కుట్రను బాగా బయటపెట్టాడు. వెనకటిరోజుల్లోలాగానే, తిరిగి ఈవారు కమ్యూనిస్టుబూచినిచూపెట్టి తనకార్యం నెరవేర్చుకోడానికి చర్చిల్ ప్రయత్నిస్తున్నాడన్నాడు. ఈ విధంగా ఈవారు సోషలిస్టుపార్టీలనుకూడా బుట్టలోవేసుకోవడం సాధ్యమనిచర్చిల్‌గ్రహించాడన్నాడు. అంతే, సోవియటు వ్యతిరేక కూటమిని నిర్మించడానికి చర్చిల్ యీనాడు కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారాన్ని ఉపయోగిస్తున్నాడనిస్పష్టంచేశాడు ఈ విషయంలో లేబరు పార్టీ, ముఖ్యంగా బెవిన్ ప్రచారానికి మహోపకారం చేశాడని చర్చిల్ పొగిడాడు.

ప్రపంచ శాంతికి భంగకరంగా బ్రిటన్ అమెరికా సామ్రాజ్యవాదులు సోవియటు వ్యతిరేక కూటమిని నిర్మిస్తున్నారని మాలొటావ్ చేసిన విమర్శన అక్షరాలా సత్యమని రుజువు చేశాడు.

ఫ్రాన్సు ఎన్నికలు

(14 వ పేజీ తరువాయి)

సంఖ్యల భేదంబట్టి స్థానాలు తగ్గాయి.) సోషలిస్టు పార్టీకి 3 లక్షల వోట్లు తగ్గాయి. ప్రోగ్రెసివ్‌కాథలిక్కులకు (యం. ఆర్. పి) 8 లక్షల వోట్లు వచ్చాయి.

కమ్యూనిస్టులతో కలిసి సంయుక్త ప్రచారం గావించడానికి సోషలిస్టు పార్టీ నిరాకరించింది. ఈ అనైక్యత కాథలిక్కులకు బలం చేకూర్చింది.

ఇతరపార్టీలుకమ్యూనిస్టులనుఅన్నివిధాలాఎదిరించుతున్నసమయంలో 3 లక్షల అధికంగా వోట్లను సంపాదించడం గొప్ప విజయం అవాలి. అందుచేతనే ఫ్రెంచి కమ్యూనిస్టుపార్టీ కార్యదర్శి ఎన్నికల విషయమై తన సంతృప్తిని వెలిబుచ్చారు.

బొంబాయి కాల్పులపై విచారణ అక్కర్లేదట!

కార్పొరేషన్‌కు ప్రభుత్వసమాధానం

కాంగ్రెసుకుమెజారిటీగల బొంబాయి కార్పొరేషన్‌వారు నావికుల సమ్మె సందర్భంలో బొంబాయిలో జరిగిన మిలిటరీ కాల్పులను ఖండిస్తూ మార్చి 7 వ తేదీన ఒక తీర్మానం చేశారు. కాల్పులనుగురించి నిష్పాక్షిక విచారణ జరిపించవలసిందనికూడ ఆతీర్మానంలో బొంబాయి ప్రభుత్వాన్ని కోరారు.

ఆ సూచనను త్రోసివేస్తూ, నావికుల సమ్మె సందర్భంలో ఫిబ్రవరి 22 తేదీన బొంబాయిలో జరిగిన మిలిటరీ కాల్పులను గురించి విచారణ చేయవలసిన కారణంకన్పడటంలేదని బొంబాయి ప్రభుత్వం యిప్పుడు జవాబిచ్చింది.

పై చిత్రం నావికుల సమ్మె సందర్భంలో బొంబాయి కాల్పులలో చనిపోయిన ప్రజలు.
ప్రజలపై జరిగిన ఇలాంటి హింసాకాండపైకూడ విచారణ అక్కర్లేదంటుంది బొంబాయి ప్రభుత్వం.

మిలిటరీయే ముందుగా నావికులపై కాల్చింది

కరాచీలో దర్యాప్తుసంఘం ఎదుట నౌకాఅధికార్ల అంగీకారం

[భారతనావికుల తిరుగుబాటుకు కారణాలేమిటో దర్యాప్తుచేయడానికి నియమింపబడిన కమిటీ కరాచీలో మేనెల 28 నుంచి 31 వ తేదీవరకు సాక్ష్యాలు తీసుకుంది. దానితో విచారణ పూర్తిఅయింది. ఈ కమిటీవారు తమ రిపోర్టును తయారుచేసి ప్రభుత్వానికి ఇస్తారు.]

"నేను చూచినదానినిబట్టీ విన్నదానినిబట్టీ, కరాచీలో నావికుల సమ్మె చాల ముందుగా అంతమొంది వుండేదని నా నమ్మకం. మిలిటరీయే ముందుగా నావికులపై కాల్చి వారిని రెచ్చగొట్టింది. దాని పర్యవసానంగానే "హిందూస్థాన్" అనే ఓడమీది నావికులు 4 అంగుళం పిరంగుల్ని ఉపయోగించి ఎదురు కాల్పులు జరిపారు. ఇలా రెచ్చగొట్టకపోతే నావికులు కొంతసేపు ఏవో నినాదాలు అరిచి వారే శాంతించేవారు" అని లెఫ్టినెంట్ యం. ఆర్. ఎ. రావు మే 28 వ తేదీని దర్యాప్తు సంఘం ముందు తన సాక్ష్యంలో చెప్పారు.

లెఫ్టినెంట్ రావ్ "చమక్" అనే ఓడమీద రెండో కమాండరుగాపనిచేస్తున్నారు. ఆయన ఇంకా ఇలా అన్నారు: కరాచీలో వచ్చిన భారత నావికుల తిరుగుబాటును 1797 లో బ్రిటిష్ రాయల్ నౌకా తిరుగుబాటుతో పోల్చవచ్చు. కొంచెం సమరసభావంతో చూచివుంటే తిరుగుబాటు ఈ పరిస్థితికి వచ్చేదికాదు: బ్రిటిష్ సైనికులను తెచ్చి నావికులపై ఉపయోగించటంవల్ల పరిస్థితులు మరీ విషమించాయి అన్నారు. భారత నావికుల్ని హీనంగా చూస్తున్నారన్న విషయం ప్రస్తావిస్తూ ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు రంగు భేదం, జాతిభేదం ఎక్కువగా చూపటంలేదన్నారు. ఇంగ్లండులో హోటళ్ళలో భారత నావికులను రానిచ్చేవారు కారట. ఆఫ్రికా, అమెరికాలాంటి దేశాలకు వెళ్ళినప్పుడు భారత నావికులను ఓడదిగి దేశములోకి వెళ్ళకుండా ఓడమీదనే అట్టిపెట్టేవారట.

రాజకీయాలే కారణం

కమాండర్ గష్ సాక్ష్యం

మే 29 వ తేదీన, కరాచీలో నౌకాకమాండరుగావున్న ఎ. డబ్ల్యు. గష్ సాక్ష్యమిస్తూ తన అభిప్రాయంలో రాజకీయ ప్రచారమే నావికుల తిరుగుబాటుకు ముఖ్యకారణమన్నారు. ఆహార విషయంలాంటి వంకలు తీసుకొని నావికులను రెచ్చగొట్టారట.

దర్యాప్తు కమిటీ అధ్యక్షుని ప్రశ్నలకు సమాధానమిస్తూ, కరాచీలో మిలిటరీయే ముందుగా నావికులపై తుపాకులు కాల్చిందని అంగీకరించారు. భారత నౌకాదళంలో చిన్న ఓడలు ఎక్కువగా వుండటంచేత నావికులలో క్రమశిక్షణ (డిసిప్లిన్)ను ఎక్కువ చేయడానికి వీలులేక పోయిందని వాపోయారు.

భారతీయులంటే నిరసన

కమాండర్ కాంతసింగు గిల్ సాక్ష్యం

మే 31 వ తేదీ విచారణలో "చీటా" అనే ఓడమీద కమాండరుగా పనిచేసిన కాంతసింగ్ గిల్ సాక్ష్యమిచ్చారు. మిలిటరీలో భారతీయులంటేవున్న నిరసన భావమే ఈ తిరుగుబాటుకు ముఖ్యకారణమని చెప్పారు. ఆఫీసర్లు భారత నావికులకంటె బ్రిటిష్‌వారిని ఎక్కువ శ్రద్ధతో చూచేవారని, భారతీయుల్ని హీనంగా చూచేవారని అనడానికి చాలా నిదర్శనాలు ఇవ్వవచ్చునన్నారు.

రాజకీయ ప్రచారాన్ని గురించి చెబుతూ, ఆజాద్ ఫౌజు కేసులు, వాటిని రాజకీయపార్టీలు బాగా ప్రచారంచేసి వినియోగించుకోవటం దీని ప్రభావం నావికులమీద తప్పకుండా పడిందని అన్నారు. ఆఫీసర్లప్రవర్తనబాగావుండివుంటే ఈ చిక్కువచ్చేది కాదన్నారు. కొంచెం వివేకంతో, ప్రవర్తించివుంటే తిరుగుబాటును రాకుండాచేసే వీలుఅన్నారు. (13 పేజీ చూ.)

మైలవరం జమీందారీ దురంతాలలో మచ్చుకు రెండు చిత్రాలు

ఎడమ ప్రక్క

జమీందారీ గూండాలచే ధ్వంసం చేయబడిన రెండు పైరుషాపులు

★

కుడిప్రక్క

END OF ISSUE